ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
భద్రాద్రి
16
కొత్తగూడెం
శనివారం 12 ఆగస్టు 2017



ఈ తాగునీటి కష్టాలు తీరేందుకు మరో పదేళ్లు పడుతుందా?





ఇదేనా అభివృద్ధి?: ఇల్లెందులో అధ్వాన పరిసరాల మధ్య తాగునీటిని పట్టుకొంటున్న ప్రజలు

# ఏమున్నది గర్వకారణం?

- పల్లెలపై ప్రభుత్వాల చిన్నచూపు
- అంతంతమాత్రంగా నిధుల మంజూరు
- ఉత్సవ విగ్రహాల్లా గ్రామప్రథమ పౌరులు
- కాగడాతో వెతికినా కన్పించని అభివృద్ధి
- స్థానిక పాలనకు నాలుగేళ్లు పూర్తి

దేశప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. అంతంతమాత్రంగా నిధులు మంజూరు చేస్తూ చేతులు దులుపుకొంటున్నాయి. ఫలితంగా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నాయి. ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. 'స్థానిక' సంస్థలకు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తయినా అభి'వృద్ధి' చెందకపోవడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది.

-ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం

11



## సర్కారు బడే ఉత్తమం

- బాలకార్మిక వ్యవస్థ దేశప్రగతికి గొడ్డలిపెట్టు
- రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా
- కొత్తగూడెంలో పర్యటన

16

విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తున్న శాంతాసిన్హా



## తేనెతుట్టె!

- ఏజెన్సీలో భూమి లెక్కల నిగ్గు తేలేనా?
- రికార్డుల్లో ఒకరు.. కాస్తులో మరొకరి పేర్లు
- షెడ్యూల్డ్ ఏరియాల్లో గందరగోళం

11


## ప్రాణం తృణప్రాయం

జిల్లాలో వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం

6

## యువత ఇదేం నడత?

- పెడధోరణులు పడుతున్న నవతరం
- మద్యం, గంజాయి మత్తులో జోగుతున్న వైనం
- లక్ష్య సాధనలో పయనిస్తున్నది కొంతమందే



### నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

ఇనుప కండరాలు నిర్వీర్యమవుతున్నాయి. ఉక్కు నరాలు 'సంకల్పం' కోల్పోతున్నాయి. ఉడుకునెత్తురు లక్ష్యసాధనలో వెనకడుగు వేస్తోంది. ఉరకలెత్తే ఉత్సాహం నీరుగారిపోతోంది. దేశానికి వెన్నెముకైన యువత 'దారి'తప్పుతోంది. మద్యం గంజాయి మత్తులో జోగుతోంది. జిల్లాలో ఇటీవల పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులే ఇందుకు ఉదాహరణ. నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' కథనం.

-ఇల్లెందు

సెంటర్‌స్ప్రెడ్‌లో



# వర్షాకాలం.. మీ బైకు భద్రం!

◦ కొద్ది పాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే మేలు

**చినుకుపడితే చిత్తడయ్యే రోడ్లు.. అడుగడుగునా బురద, గోతులు.. వర్షాకాలం వచ్చిందంటే చాలు ద్విచక్రవాహనాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నిండా బురదతో అధ్వానంగా తయారవుతాయి. చాలా మంది ఆ బురదను తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు మన మెకానిక్‌లు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం మన్నుతాయని చెబుతున్నారు.**

ఖమ్మం

## ● చైన్ ప్యాకెట్ జాగ్రత్త..

- వర్షం కారణంగా వీల్స్ బేరింగ్‌లో నీరు చేరే ప్రమాదం ఉంది. నీళ్లు ఆరిపోయాక బేరింగ్‌లో ఆయిల్ పోయడం మంచిది. రోడ్లపై ఏర్పడే గుంతల్లో వాహనాలు వేగంగా వెళితే ఈ బేరింగ్స్‌లోని బాల్స్ దెబ్బతింటాయి.
- చైన్ ప్యాకెట్ కవర్ ఉన్నా లోనికి నీరు చేరే ప్రమాదముంది. దీంతో గడగడ శబ్దం వస్తుంది. వెంటనే గ్రీస్ రాయాలి. ఆయిల్ పోయాలి. దీన్ని ఉపేక్షిస్తే చైన్ వదులుగా మారి, ఆపై చెడిపోతుంది.
- షాక్‌అబ్జల్ దెబ్బతింటే షాకింగ్, అబ్జార్బింగ్‌లలో ఇబ్బందులు తప్పవు.

## ● చిన్న చిన్న విడిభాగాల్లో సమస్యలు...

- వర్షంలో బయటకు వెళ్లివచ్చాక ఒక్కసారి శుభ్రంగా తుడవాలి.
- వాహనం టైర్లలో గాలిని తరచూ చెక్ చేయించుకోవాలి.
- గుంతల్లోంచి జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే పడిపోయే ప్రమాదముంది.
- ఇంజిన్‌లోకి నీరు చేరకుండా చూసుకోవాలి.
- సైలెన్సర్‌పై పడే బురద మరకలను వెంటనే తుడిచేయాలి.
- వర్షం నీరు కారణంగా బ్రేకులు, కిక్‌రాడ్లు, క్లచ్, గేర్లు జామ్ అయ్యే ప్రమాదముంది. సర్వీసింగ్‌కు ఇచ్చి, ఆయిల్, గ్రీస్ వేయించాలి.
- వాహనం బయట పార్క్ చేయాల్సి వస్తే వర్షం నేరుగా ఇంజిన్‌పై పడకుండా, మధ్య స్టాండ్ వేయాలి.

## ● ఇంజిన్ జర భద్రం...

ఏ వాహనానికైనా ఇంజిన్ గుండెకాయలాంటిది. ఇది దెబ్బతింటే వేలకు వేలు పెట్టాల్సిందే! వర్షాలతో రోడ్లపై పెద్ద మొత్తంలో నీరు నిల్వడం సహజం. అందులోంచి దూసుకుపోయినప్పుడు సైలెన్సర్‌లోకి నీరు చేరుతుంది. వెంటనే ప్రభావం చూపకున్నా రెండు రోజుల తర్వాత గరగర శబ్దం మొదలై, ఆ ప్రభావం ఇంజిన్‌పై పడు తుంది. నీటిలో తడిచి ఆయిల్‌సీల్స్ సహా పలు విడిభాగాలు దెబ్బతింటాయి. సైలెన్సర్ మునిగే నీళ్లలోంచి వెళ్లకపోవడమే మంచిది.



## ● సైలెన్సర్‌ను తుడిచేద్దాం..

వర్షాలకు త్వరగా దెబ్బతినే విడిభాగం సైలెన్సర్. నికెల్ కోటింగ్‌తో ఉండే సైలెన్సర్‌కు మట్టి, బురద అంటినప్పుడు శుభ్రం చేయకుంటే ఆ కోటింగ్ దెబ్బతింటుంది. సైలెన్సర్‌కు అంటిన బురదను ఎప్పటికప్పుడు తుడిచివేయాలి. లేకపోతే రంధ్రాలు పడి, గరగర శబ్దం వస్తుంది. ఆ తర్వాత కొత్తది కొనక తప్పదు. కొత్త సైలెన్సర్ ధరలు రూ. 1600 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. 150సీసీలకైతే రూ. రెండు వేలపైనే ఉంది. సైలెన్సర్‌ను ఎప్పటికప్పుడు తుడుచుకోవడం ఉత్తమం.



## ● మడ్‌గార్డ్, రిమ్ములు

బురదతో దెబ్బ తినే విడిభాగాల్లో రిమ్ములు, మడ్‌గార్డ్‌లు ముఖ్యమైనవి. బురద అంటినప్పుడు ఎక్కువ కాలం వాటర్ సర్వీసింగ్ చేయించకుండా ఉంటే ఫైబర్ మడ్‌గార్డు, నికెల్ కోటింగ్ ఉన్న ఉక్కు రిమ్ములైనా, స్టీల్ రీములైనా దెబ్బతింటాయి. అందువల్ల వర్షంలో తడిసినా, బురద పట్టినా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేదా సర్వీసింగ్ చేయించాలి.



## ● పెట్రోల్ ట్యాంక్ జాగ్రత్త..

పెట్రోల్‌ట్యాంక్‌కు ఎంత పకడ్బందీ మూత ఉన్నా వర్షం జోరందుకుంటే నీరు లోనికిపోతుంది. అది పెట్రోల్‌తోసహా కార్బోరేటర్‌లోకి చేరుతుంది. వెంటనే వాహనం మొరాయిస్తుంది. అంతటితో ఆగితే ఫర్వాలేదు. కార్బోరేటర్ నుంచి వెళ్లే వాల్వ్ ద్వారా ఇంజిన్‌కు నీరు చేరితే మరమ్మతులు తప్పవు. భారీ వర్షం కురిసినప్పుడు వర్షంలో ఉంచక పోవడమే మంచిది.



# మొక్కల పెంపకం ఎంతో ఇష్టం

**తండ్రి పాయక్‌హుస్సేన్‌తో పాటు బంధువుల్లో చాలామంది అటవీశాఖలో పనిచేస్తుండటంతో ఆ శాఖపై ముక్తార్ హుస్సేన్‌కు ఆసక్తి ఏర్పడింది. ఆశవాహ దక్పథంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చంటారాయన. నిరాశకు లోనయితే అథఃపాతాలానికేనని, కృషి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని పేర్కొంటున్నారు. కలాం చెప్పినట్లుగా యువత కలలు కనాలని, వాటిని సాకృతం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలని అన్నారు. పెద్దల అడుగుజాడల్లో, వారు చెప్పినట్లుగా ప్రయత్నించి ఉద్యోగం సాధించానని చెప్పారు. 'ఆంధ్రజ్యోతి' పలుకరింపుతో ఆయన ఆత్మీయంగా పలుకరించారు. ఆ ముచ్చట మీకోసం ఆయన మాటల్లోనే...**

**- అశ్వారావు పేట**

ఇంటర్వ్యూ Interview

**● ఎండీ ముక్తార్ హుస్సేన్, అటవీశాఖ రేంజ్ అధికారి, అశ్వారావుపేట**



**కుటుంబ నేపథ్యం..**

నాన్న పాయక్‌హుస్సేన్, తల్లి హబీమున్నీసా బేగం. మొత్తం ఎనిమిది మంది అన్నదమ్ములు ఉన్నారు. ఒక అక్క. అన్నదమ్ముల్లో నలుగురు ఉద్యోగులే. నలుగురు వివిధ రకాల వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అక్క ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సతీమణి మలేకా. పిల్లలు పారియా, ఫాతీమ్ చదువుకుంటున్నారు. బీకాం చేశా. ఇంటర్ వరకు సత్తుపల్లిలోనే చదివా. డిగ్రీ మాత్రం ఎస్సార్ అండ్ బీజీఎన్నార్‌లో చదివా.

**స్వగ్రామం..**

మా సొంతూరు బూర్గంపహాడ్. నాన్న పాయక్‌హుస్సేన్ ఉద్యోగ రీత్యా సత్తుపల్లికి తమ చిన్నప్పుడే వచ్చారు. బంధువులు, స్నేహితులు అందరూ సత్తుపల్లి ప్రాంతంలోనే ఉండటంతో సత్తుపల్లిలో పూర్తిగా స్థిరపడ్డా.

**ఉద్యోగ నేపథ్యం..**

1997లో ఖమ్మం మొబైల్ స్క్వాడ్‌లో అటవీశాఖలో ఫారెస్టర్‌గా ఉద్యోగంలో చేరా. రుద్రాక్షపల్లి సెక్షన్ అధికారిగా పనిచేశా. భద్రాచలం డివిజన్‌లోని వీఆర్‌పురంలో డీఆర్‌గా పనిచేసి, అచుతాపురం రీసెర్చ్‌సెంటర్‌కు బదిలీపై వచ్చారు. అక్కడే రేంజర్‌గా పదోన్నతి వచ్చింది. పాల్వంచ వైల్డ్‌లైఫ్ రేంజర్‌గా చేశా. అశ్వారావుపేటలో కొత్తగా ఏర్పడిన రేంజ్‌కు రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చా.

**మొక్కలంటే ఇష్టం**

క్రమశిక్షణతో పనిచేసి అందరి మన్ననలను పొందటమే లక్ష్యం. మొక్కలను కాపాడటం, పెంచడం అంటే ఎంతో ఇష్టం. అందుకే గిరిజనులు మొక్కలను నరకడం కన్నా.. వాటిని కాపాడటం ద్వారా కూడా ఉపాధిని పొందవచ్చుననే అంశాన్ని గిరిజనుల్లోకి తీసుకెళ్లి అడవులను కాపాడటానికి ప్రయత్నిస్తా.

సాంస్కృతికం

## లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసమే వాయినాలు

**ఖమ్మం సాంస్కృతికం:** శ్రావణమాసంలో మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో వరలక్ష్మీ అమ్మవారి వ్రతం జరుపుకోవడం ఆచారం. శ్రావణమాసంలో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని మహిళల నమ్మకం. తమ పసుపు,కుంకుమలను చల్లంగా చూసేందుకు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుతారు. అయితే వ్రతం అనంతరం ముత్తయిదువులకు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, జాకెట్ పీస్, కొందరైతే చీరలను కూడా వాయినాలుగా అందజేస్తారు. వాయినాలు స్వీకరించిన ముత్తైదువులు, మహిళలు వ్రతం చేసుకున్న వారిని అక్షింతలతో ఆశీర్వదిస్తారు. వాయినాలు స్వీకరించిన మహిళల్లో వరలక్ష్మీ అమ్మవారిని మహిళలు చూస్తున్నట్లు భావిస్తారు. అమ్మవారే స్వయంగా దీవించినట్లు మహిళలు భావిస్తారు. ఈ మాసంలో సామూహిక కుంకుమ పూజల అనంతరం కూడా మహిళలు ఈ వాయినాలను ఇచ్చిపుచ్చుకుంటారు. సౌభాగ్యం కోసం వాయినాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.



ఉపయుక్తం

## ఈ- ఫిల్లింగ్ ఉంటేనే ట్యాక్స్ పరిధిలోకి..

**బోనకల్:** ఆదాయపు పన్నును శ్లాబులకు అనుగుణంగా తాత్కాలికంగా మదింపు చేసుకుంటే సూమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలుస్తుంది. ఈ మొత్తం ప్రతీ నెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళికాబద్ధంగా అసెస్డ్ జీతాల బిల్లులో మినహాయించిన షెడ్యూల్‌ను(టోకెన్ నెం.తేదీ తో సహా)తీసుకొని భద్రపరుచుకోవాలి. ఫిబ్రవరి నెలలో ఆదాయపు పన్ను ఫారం-16 ప్రకారం మదింపు చేసుకోవాలి. షెడ్యూల్‌లో పాన్ తప్పనిసరిగా పొందుపరచాలి. డీడీవో ఫిబ్రవరి మాసం జీతం బిల్లు పొందే సమయంలో ఫారం-16లు సమర్పిస్తే డిడక్ట్ చేసిన ఆదాయపన్ను టాన్ నెంబర్‌తో జమ అవుతుంది. దీనికి సంబంధించిన బిన్ నెంబర్లు ఎస్‌టీవో ఆన్‌లైన్‌లో టాన్ నెంబర్ ద్వారా తీసుకొని ఉద్యోగి వారిగా సీఏతో ఈ-ఫిల్లింగ్ ద్వారా టీడీఎస్ వివరాలు ఆన్‌లైన్ చేయించాలి. ఇలా చేయని వారికి ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.



## 16న ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల పర్యటన

**ములకలపల్లి:** రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరరావు 16న ములకలపల్లి మండలంలో పర్యటించనున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ములకలపల్లిలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని పొగళ్లపల్లి, తిమ్మంపేట గ్రామపంచాయతీల పరిధిలోని కొబ్బరిపాడు వద్ద పాములేరువాగుపై, తుమ్మలకుంట వద్ద సాకివాగులపై రూ.5.30కోట్లతో నిర్మించిన బ్రిడ్జిలను ప్రారంభిస్తారని తెలిపారు. 16న జరిగే మంత్రి పర్యటనకు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మీ, ఎంపీపీ కుర్సం శాంతమ్మ, సర్పంచ్ కీసరి లక్ష్మి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు పువ్వాల మంగపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్, కార్యదర్శి ఇమ్మడి రామకృష్ణ, మండల నాయకులు శనగపాటి సీతారాములు, పర్వతనేని అమర్నాథ్, నున్నా జగదీష్ పాల్గొన్నారు.

# సేవల్లో ఆదర్శంగా నిలవాలి

### డీఎంహెచ్‌వో దయానందస్వామి

**పాల్వంచటౌన్:** ప్రజలకు వైద్యసహాయక, సామాజిక సేవలందించేందుకు ముందు వరుసలో నిలిచి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.దయానంద స్వామి అన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలోని ముఖ్యమైన ఆశాకార్యకర్తల శిక్షణ ముగింపు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎనిమిది రోజుల్లో నేర్చుకున్న శిక్షణ ద్వారా తమ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్‌ను సకాలంలో అందించి పూర్తి వివరాలను పొందుపర్చాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగితేకలిగే ప్రయోజనాలను తెలియజేయాలని పేర్కొన్నారు. మీజుల్స్ రూబెల్లా వ్యాక్సిన్ తొమ్మిదినెలల పిల్లలనుంచి 15ఏళ్లలోపు పిల్లలకు అందించే విషయంలో సహకరించాలని పిలుపు నిచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఆశా కార్యకర్తలకు సర్టిఫికెట్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే కో-ఆర్డినేటర్ డాక్టర్ పోటు వినోద్, డాక్టర్ చిన్ని కృష్ణ, టీఓటీలు అన్నా మేరి, శారా రాణి పాల్గొన్నారు.



శిక్షణ పత్రాలను అందజేస్తున్న దయానందస్వామి

## మినీ లోకం




# తోటిఉద్యోగి కుటుంబానికి హోంగార్డుల బాసట

- రూ.1.65లక్షల చెక్కు అందజేత
- బాధితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు నిర్ణయం
- ఎస్పీ నుంచి అందజేత



చెక్కును అందజేస్తున్న ఎస్పీ అంబర్ కిషోర్ ఝా

**ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం:** హోంగార్డు ఎం. ఆశీర్వాదం కుటుంబానికి ఎస్పీ అంబర్ కిషోర్ ఝా రూ.1,65,600 చెక్కును శుక్రవారం ఆ కుటుంబానికి అందజేశారు. జిల్లాలోని హోం గార్డులంతా జీతం నుంచి ఒక రోజు వేతనం రూ.1,65,600 చెక్కును ఎస్పీద్వారా అందజేశారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తూ వడదెబ్బ కారణంగా మేనెలలో ఆశీర్వాదం చనిపోయారు. పేద కుటుంబం కావటంతో ఆదుకునేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యం లో ఒకరోజు వేతనాన్ని భార్య ఎం. జ్యోతికి చెక్కురూపంలో అందజేశారు. హోంగార్డు కుటుంబానికి ఒక్క రోజు వేతనం ఇచ్చినందుకు ఎస్పీ వారందరినీ అభినందించారు. ప్రభుత్వం తరపున రావలసిన ప్రతిఫలాలను త్వరలో అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. హోంగార్డులంతా విధినిర్వహణలో క్షణికా వేశాలకు పోకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ సుబ్బారావు, అడ్మిన్ ఆర్ఐ కృష్ణ, ఆర్ఐ ఆపరేషన్స్ ప్రసాద్,ఎంటీఓ సోములు, హోంగార్డు ఆర్ఎస్ఐ రవి, సీఎల్‌పీ చారి పాల్గొన్నారు.

## చర్ల విద్యార్థినికి బంగారు పతకం

**చర్ల:** చర్ల మండల కేంద్రానికి చెందిన చింతా అంకిత విద్యార్థిని ఎండీఎస్ కోర్సులో కర్ణాటక రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకానికి ఎంపికైంది. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్స్‌లో చింతా అంకిత ఎండీఎస్( మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్) కోర్సు చేస్తుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. అంకిత చూసిన ప్రతిభకు గాను యూనివర్సిటీ అధికారులు బంగారు పతకానికి ఎంపిక చేశారు.

## 'ట్రైకార్'ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

**భద్రాచలంటౌన్:** గిరిజన అభ్యర్థులు ట్రైకార్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. 2017-18కు దరఖాస్తు చేసుకొనే గిరిజన అభ్యర్థులు వారి ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. మీ సేవా సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా వెబ్‌సైట్‌లో 15లోగా అప్‌లోడు చేయాలని అన్నారు.

## ఉపకారవేతనాల కోసం 30లోగా దరఖాస్తు చేసుకోవాలి

**భద్రాచలంటౌన్:** గిరిజన విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ఉప సంచాలకుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే రెన్యువల్, ప్రెష్ విద్యార్థులు ఏడు సంవత్సరాల విద్యార్హతల పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని గిరిజన విద్యార్థులు సకాలంలో టీఎస్ ఈపాస్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.





**మణుగూరు మున్సిపాలిటి**
**జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం**

**ప్రాథమిక ప్రకటన**

Roc.No.C1/18/ODF/2017 Date: 10.08.2017

ఇందుమూలముగా మణుగూరు పట్టణ ప్రజలకు తెలియపరచునది ఏమనగా మణుగూరు మున్సిపాలిటీని ప్రాథమిక బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించుచున్నాము. ఇట్టి విషయమై ఆక్షేపణలు అభ్యంతరాలు, సూచనలు చేయదలచినచో ఈ దిగువ సంతకముదారులకు తేది:26.08.2017 లోపు వ్రాత పూర్వకముగా పంపవలెను. అందిన సలహలు, సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి శాశ్వాత బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించబడును.

**కమీషనర్**
**మణుగూరు మున్సిపాలిటీ**

**పురపాలక సంఘం కార్యాలయము:: ఇల్లందు**
**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**

నోటీసు నెం.ఇ1/SBM/ODF/2017 తేది: 11.08.2017

**ప్రిలిమినరీ నోటిఫికేషన్**

ఇందుమూలముగా ఇల్లందు పట్టణ ప్రజలకు తెలియపరచునది ఏమనగా! ఇల్లందు మున్సిపాలిటీని ప్రాథమిక బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించుచున్నాము. ఇట్టి విషయమై ఆక్షేపణలు, అభ్యంతరాలు, సూచనలు చేయదలచినచో ఈ దిగువ సంతకముదారులకు తేది:25.08.2017 లోపు వ్రాత పూర్వకముగా పంపవలెను. అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి శాశ్వాత బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించబడును.

**కమీషనర్,**
**పురపాలక సంఘం, ఇల్లందు**

**పాల్వంచ మున్సిపాలిటి**
**జిల్లా:: భద్రాద్రి కొత్తగూడెం**

**ప్రాథమిక ప్రకటన**

తేది. 10.08.2017

**విషయము:-** పాల్వంచ మున్సిపాలిటి - పారిశుద్య విభాగము - పాల్వంచ మున్సిపాలిటిని బహిరంగ మలవిసర్జన రహితం (ODF) పట్టణముగా ప్రకటించుట అభ్యంతరములు, సలహాలు ఇచ్చుట - గురించి

పై విషయము గురించి సమస్త ప్రజానీకమునకు తెలియచేయునది ఏమనగా! పాల్వంచ మున్సిపాలిటిని బహిరంగ మలవిసర్జన రహిత (ODF) పట్టణముగా ప్రకటించుటకు పాల్వంచ మున్సిపాలిటి నందు మరుగుదొడ్లు లేని 2237 గృహములకు "స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ తెలంగాణ" కార్యక్రమము నందు 2237 మరుగుదొడ్లు నిర్మించడమైనది. ప్రస్తుతము పట్టణములోని ప్రజలందరూ మరుగుదొడ్లు వాడుచున్నారు. ఎవరూ కూడా బహిరంగ మలవిసర్జన చేయుటలేదు.

పట్టణము నందున పబ్లిక్ టాయిలెట్ సంఖ్య-02, కమ్యూనిటి టాయిలెట్స్-0 మరియు షీ టాయిలెట్స్ -0 వాణిజ్య ప్రాంతాలకు మరియు ఇతర అవసరాల కోసం మన పట్టణంనకు వచ్చు ప్రజల కోసం ఇవి సరిపోవును. అదేవిధముగా ప్రతి పాఠశాల నందు విద్యార్థినీ, విద్యార్థులకు సరిపడు సంఖ్యలో మరుగుదొడ్లు కలవని ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపల్ యొక్క దృవీకరణ పొందడమైనది. వార్డులవారిగా సమాచారమును ODF వార్డు కమిటి వారి ముందు కూడా ఉంచి బహిరంగ మలవిసర్జన రహిత (ODF) వార్డుల తీర్మానములను పొందడమైనది.

అలాగే పట్టణ సమాచారమును పట్టణ సమాఖ్య యందు మరియు ODF పట్టణ కమిటీ యందు చర్చించి బహిరంగ మలవిసర్జన రహిత (ODF) పట్టణంగా ప్రకటించుటకు, తీర్మానం చేయనైనది.

ఇట్టి విషయమునందు అభ్యంతరములు, సలహాలు ఉన్నచో ఈ ప్రకటన ప్రచురించిన 15 రోజులలో అనగా తేది:25-08-2017లోపు వ్రాతపూర్వకంగా ఈ దిగువ సంతకందారుడైన కమీషనర్ పాల్వంచ మున్సిపాలిటి చిరునామాకు పంపవలెను. అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలు పరిశీలించి పట్టణము బహిరంగ మలవిసర్జన పట్టణంగా ప్రకటించబడును.

**కమీషనర్**
**పాల్వంచ మున్సిపాలిటీ**

## రేపు శ్రీనివాస కల్యాణం, రథయాత్ర

**మణుగూరు :** టీటీడీ శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీనివాస కళ్యాణం, రథయాత్ర నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీనివాస కళ్యాణ రథయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాక కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం గుట్టమల్లారం వేదగాయత్రీ మాత ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు.

### సినిమాలు

మణుగూరు

- సత్యభాస్కర నక్షత్రం
- సీతారామ ఫిదా

### మణుగూరు మండల అధికారుల సమాచారం

| | |
|---|---|
| తహసీల్దార్ | 9849 906092 |
| ఎంపీడీవో | 9440 906948 |
| ఎంఈవో | 9440 890114 |
| వ్యవసాయాధికారి | 7288 894259 |
| డీఎస్పీ | 9440 795326 |
| సీఐ | 9440 795327 |
| ఎక్సైజ్ సీఐ | 9440 902685 |
| విద్యుత్ ఏడీఈ | 9440 811536 |
| విద్యుత్ ఏఈ | 9440 811555 |
| ఇరిగేషన్ ఏఈ | 9701 362564 |
| పీఆర్ ఏఈ | 9492 960748 |
| టెలికం ఏఈ | 9440 326999 |
| వైద్యాధికారి | 9550 791319 |
| పశువైద్యాధికారి | 9866 341589 |
| ఆర్టీసీ డీఎం | 7382 825963 |
| ఐకేపీ ఏపీఎం | 9704 789728 |

# ఆరునెలలు.. అప్పుడే నెర్రెలు

**ఇదీ.. అనంతోగు-కాచనపల్లి వంతెన దుస్థితి ● ప్రజల భయాందోళన**

**ఆళ్లపల్లి:** నిర్మించిన ఆరు నెలలకే రహదారి నెర్రెలు వారగా, వారధికిరువైపులావర్షాలకు మట్టి కొట్టుకుపోయి.. ప్రమాదభరితంగా మారింది. మండలంలోని అనంతోగు-కాచనపల్లి మధ్య కిన్నెరసాని వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఆరు నెలల క్రితం ప్రారరంభమైంది. బ్రిడ్జికి ఇరువైపులా నిర్మించిన రహదారి ఆరునెలల్లోనే బీటలు వారింది. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జికి ఇరువైపు మట్టి కొట్టుక పోవడంతో, ప్రమాధకరంగా మారింది. రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో రహదారి బీటలు వారిందని ప్రజలు అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి సక్రమంగా లేక పోవడంతో, ఆర్‌టీసీ అధికారులు, మర్కోడు-ఇల్లెందు తిరిగిన ఆర్‌టీసీ బస్‌లను నిలిపి వేశారు. దాంతో అనంతోగు, ఆళ్లపల్లి, మర్కోడు పంచాయితీల ప్రజలు ప్రయాణ కష్టాలు పడుతున్నారు. అధికారులు రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.



రహదారిపై పగుళ్లు





వారధికి ఇరువైపులా బీటలు వారిన దృశ్యం

## అశ్వాపురంలో భారీ వర్షం

- వీధులు జలమయం
- పొంగిన. వాగులు, వంకలు



వర్షం కురుస్తున్న దృశ్యం

**అశ్వాపురం:** అశ్వాపురం మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వీధులు జలమయం కావడంతోపాటు.. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. అశ్వాపురం-గొందిగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగు, తుమ్మల చెరువు , మొండికుంట గ్రామాల మధ్య లోతువాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు మధ్య రాకపోకలు స్తంభించాయి. గొందిగూడెం గ్రామ పంచాయతీలోని గొందిగూడెం, ఎలకలగూడెం, వేములూరు, మనుబోతుల గూడెం గ్రామాలమధ్య రాకపోకలు నిలిచి పోయాయి. అదేవిధంగా కుంటలు చెరువుల్లోకి భారీగా నీరు చేరింది.

# సదస్సులో ఇసుక రగడ

**● ప్రజాప్రతినిదుల బైఠాయింపు ● నాలుగు గంటలపాటు ఆందోళన**

**బూర్గంపాడు:** బూర్గంపాడులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ కైపు రోశిరెడ్డి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సు ఇసుక రగడకు వేదికైంది. ఇసుక కొరతను తీర్చాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సమావేశ హాలులో బైఠాయించారు. ఇసుక కొరతతో సుమారు రూ.పది కోట్లతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఇసుక దొంగతనంగా తోలుతూ లారీ లారీలతో పక్క ప్రాంతాలకు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు అభివృద్ధి కోసం ఇసుకను తరలిస్తుంటే కేసులు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం రూ.రెండు వేలు మాత్రమే అధికారికంగా కేటాయిస్తే అక్రమ ఇసుక రవాణా దారులు ద్వారా ఇసుకను కొనుక్కొని రోడ్డు నిర్మించాలంటే ఆపై సుమారు రూ.నాలుగు వేలు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేవారు. స్పందించిన తహసీల్దారు కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని ఇసుక ర్యాంపులను పరిశీలించి వారం రోజుల్లో అధికారిక ఇసుక ర్యాంప్‌ను ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు. అనంతరం బహిరంగ మల విసర్జన, స్వేచ్ఛా వారోత్సవాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండు సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈజీఎస్ ఏపీడీవో వెంకటరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిలార్ సాహెబ్, ఐసీడీఎస్ సీడీపీవో సలోమి, ఎంపీటీసీలు జక్కం సర్వేశ్వరరావు, కొనకంచి బసంతీదేవి, భట్టు భీముడు, సర్పంచ్‌లు పోతిరెడ్డి సత్యవతి, పుట్టి కుమారి, ఉప సర్పంచ్‌లు చిప్పా సుధాకర్, శ్రీనివాసరావు, కార్యదర్శులు ప్రసాదరెడ్డి, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.



బైఠాయించిన ప్రజాప్రతినిధులు

## కొత్త పద్మగూడెంలో ఉచిత వైద్యశిబిరం




రోగులను పరీక్షిస్తున్న శారదాదేవి

**మణుగూరు రూరల్:** సిగరేణి సేవా సమితి, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం సమితిసింగారం పంచాయతీ పరిధిలోని కొత్త పద్మగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 110 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలంలో ప్రతిఒక్కరూ తమ సమీప ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనలో వచ్చే వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు శారదాదేవి, సేవా సభ్యులు నాసర్‌పాషా, స్వామిరెడ్డి, జ్యోతి, వైద్య సిబ్బంది ఉషారాణి, గ్లోరీ, గొడిశల, వెంకటనర్సయ్య పాల్గొన్నారు

# నేరళ్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: రేగా

**పినపాక:** కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడం కాదని, నేరళ్ల సంఘటనకు బాధ్యులైన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగా కాంతారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాసు రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక మాఫియాతో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని, ఇసుక లారీల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా ఆగ్రహించిన స్థానికులు అడ్డుకుంటే ప్రభుత్వం పోలీసు అధికారులతో కొట్టించి చిత్రహంసలకు గురి చేసి అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. నేరళ్ల బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేదాక పోరాటం కొనసాగిస్తామన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు భద్రయ్య, నాయకులు నర్సింహారావు, సోమయ్య, రవి, నర్సారెడ్డి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న రేగా కాంతారావు

## మరుగుదొడ్లను నిర్మించుకోవాలి: ఎంపీపీ

**మణుగూరు:** స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై అవగాహన పెంచకుని.. అన్ని గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని మణుగూరు ఎంపీపీ అధ్యక్షురాలు చిడెం అంజమ్మ కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మరుగుదొడ్ల నిర్మాణంపై జరిగిన అవగాహన సమావేశానికి ఆమె మాట్లాడారు. ప్రతీ మహిళా మరుగుదొడ్డి నిర్మాణం ఆత్మగౌరవంగా భావించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరుగుదొడ్ల నిర్మాణాల ఆవశ్యకతపై అవగాహన పెంపొందించాలని కోరారు. అక్టోబర్ 2 నాటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అందరూ సహకరించాలని ఆమె కోరారు. అనంతరం జడ్పీటీసీ పాల్వంచ దుర్గ, ఎంపీడీవో పురుషోత్తం మాట్లాడారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు మేకల రవి, జనగం పద్మ, జోగా సారయ్య తదితరులు పాల్గొన్నారు.

## ‘విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను సరఫరా చేయాలి’

**భద్రాచలంటౌన్:** ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను సరఫరా చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సీహెచ్ రామ్మూర్తి అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన టెండర్లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంపిల్స్ ప్రకారం నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన వస్తువులను సరఫరా చేయలేదని తమ దృష్టికి వచ్చిన పక్షంలో చర్యలు తీసుకొంటామన్నారు.

### సినిమాలు

**భద్రాచలం**

- ఉదయభాస్కర్ ఫిదా
- విజయభాస్కర్ మాయామాల్
- గోపాలకృష్ణ గౌతమ్ నంద
- శివం (సారపాక) ఫిదా

### దుమ్ముగూడెం అధికారుల సమాచారం

| | |
|---|---|
| తహసీల్దార్ | : 7680026361 |
| ఎంపీడీఓ | : 9440906956 |
| ఎస్ఐ | : 9440795307 |
| ఎంఈఓ | : 9912170410 |
| రేంజిఅధికారి | : 9440810347 |
| విద్యుత్‌శాఖ ఏఈ | : 9440811554 |
| మండల ఏఓ | : 7288894265 |
| పీఆర్ జేఈ | : 9440564966 |
| ఈఓఆర్డీ | : 9492091891 |
| ఎక్సైజు సీఐ | : 9440902683 |
| వెటర్నరీ వైద్యుడు | : 9704068729 |
| దుమ్ముగూడెం పీహెచ్‌సీ | : 9989027131 |
| నరసాపురం పీహెచ్‌సీ | : 8977425496 |
| పర్ణశాల పీహెచ్‌సీ | : 9963300896 |
| తాలిపేరు డీఈ | : 7075238444 |
| ఇరిగేషన్ ఏఈ | : 9100040649 |
| టెలికాం ఏఈ | : 9441558855 |

# గణనాథులు రెడీ..



**● విక్రయానికి సిద్ధంగా విగ్రహాలు ● కానరాని మట్టి ప్రతిమలు**

**భద్రాచలంటౌన్:** వినాయక చవితి పండుగ వస్తుందంటే చిన్నా పెద్ద అందరికీ సందడే. వీధి వీధిన యువకులు ఉత్సవ పందిళ్లను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను జరుపుతారు. దీంతో విగ్రహాలకు ప్రతి ఏటా మంచి గిరాకీ ఉంటుంది. ఎన్నో ఆధ్యాత్మిక హంగులు, వివిధ రంగులతో వినాయకుడి విగ్రహాలను తయారుచేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలంలో వినాయక విగ్రహాలు విక్రయానికి సిద్ధమయ్యాయి. దురదృష్టం ఏమిటంటే ఎక్కడా మట్టి విగ్రహాలు కన్పించకపోవడం. మార్కెట్లో లభించే విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైనవే. వీటి వలన తీవ్ర కాలుష్య ప్రమాదం సంభవిస్తుందని నిపుణులు ఏళ్ల తరబడి గగ్గోలు పెడుతున్నారు. అయిఆ వాటి విక్రయాలు ఆగడం లేదు.

**ఏటా వేలల్లో విగ్రహాల తయారీ!**

వినాయక విగ్రహాల తయారీలో భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చిన కొంత మంది భద్రాచలం పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. పది సంవత్సరాలుగా ఇక్కడ తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని పండుగకు మూడు నెలల ముందు నుంచీ విగ్రహాలను తయారు చేస్తారు. పండుగ సమయంలో జిల్లాలోని మణుగూరు, చర్ల, వెంకటాపురం, బూర్గంపాడు, అశ్వాపురంలతో పాటు ఆంధ్రాలో విలీనమైన వీఆర్ పురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. సుమారు వెయ్యి విగ్రహాలు ఇక్కడి నుంచి తరలివెళ్తున్నాయి. మూడు అడుగుల నుంచి పది అడుగులు పైగా విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు. నాలుగు అడుగుల విగ్రహాలకు రూ.ఆరు వేలు, పది అడుగుల విగ్రహానికి రూ.20వేలు పైగానే అమ్ముతుంటారు. ఇక్కడ నుంచి కొంత మంది వ్యాపారులు తక్కువ ధరలకు ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తుంటారు.

కనుమరుగు అవుతున్న మట్టి విగ్రహాలు

ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాల జోరుకు మట్టి విగ్రహాలు కనుమరుగైపోతున్నాయి. వివిధ రకాల భంగిమలలో రంగు రంగులను జోడించి వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. వీటిని చూసేందుకు జనం ఎంతో ఆకర్షితులవుతుంటారు. అయితే ప్రస్తుత మార్కెట్లో ఎక్కడా మట్టి విగ్రహాలు లభ్యం కావడం లేదంటే ప్రజలకు వీటిపై ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది.

## ‘డబుల్’ నిర్మాణాలను పరిశీలించిన తహసీల్దార్

**దుమ్ముగూడెం:** మండలంలోని గంగోలు డబుల్‌బెడ్ రూముల నిర్మాణాన్ని తహసీల్దార్ లక్ష్మణ్‌సింగ్ శుక్రవారం పరిశీలించారు. మొత్తం 44గాను, 22 గృహాల నిర్మాణం పూర్తికాగా, మిగతావి త్వరలో పూర్తవుతాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 140 మంది అర్హుల జాబి తాను కలెక్టర్ పంపుతామని అన్నారు. లా టరీ విధానంలో ఎంపిక ఉంటుందని వివ రించారు. ఆయన వెంట గిర్దావర్లు సాయి బాబు, గణేశ్వరావు, వీఆర్ఏ గణేష్ ఉన్నారు..

## విధుల్లో చేరిన రెవెన్యూ సిబ్బంది

**దుమ్ముగూడెం:** మండల గిర్దావరు-2గా మల్లయ్య శుక్రవారం ఉద్యోగ భాధ్యతలు చేపట్టారు. ఆయన జిల్లా సివిల్ సప్లయిస్ విభాగం నుంచి వచ్చారు. అలాగే సీనియర్ అసిస్టెంటుగా రత్తయ్య, చిననల్లబల్లి వీఆర్వోగా లత విధుల్లో చేరారు. రత్తయ్య దమ్మపేట నుంచి, లత చుంచుపల్లి మండలం నుంచి వచ్చారు.

## విద్యుత్ ఉద్యోగి చేయూత



వితరణ అందజేస్తున్న దృశ్యం

**అశ్వాపురం:** మండల పరిధిలోని మొండికుంట సబ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్తు ఉద్యోగి రత్నకుమార్ మారుమూల గిరిజనులకు శుక్రవారం నిత్యవసర సరుకులను వితరణగా అందజేశారు. గొందిగూడెం గ్రామ పంచాయతీపరిధిలోని వేములూరు, మనుబోతులగూడెం గ్రామాలకు చెందిన 20 గొత్తికోయ కుటుంబాలకు 6కేజీల చొప్పన బియ్యం, ఒక కేజీ నూనె, ఉప్పు, పప్పు ప్యాకెట్‌లను అందజేశారు.

## క్రాంతి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు

**భద్రాచలంటౌన్:** పట్టణంలోని క్రాంతి విద్యాలయంలో కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రాంతి విద్యా సంస్థల డైరెక్టర్ సోమరౌతు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కృష్ణాష్టమి వేడుకలు దేశ సంస్కృతి సంప్రదాయాలు నేటితరం విషయాలను తెలుసుకోవచ్చన్నారు. మంచి చెడుల విచక్షణను, ధర్మానికి, అధర్మానికి మధ్య గల బేదాలను తెలుసుకోవడానికి జీవన సాఫల్యం అంతరర్థాన్ని గ్రహించడానికి శ్రీ కృష్ణుని జీవన విధానం దోహదపడుతుందని అన్నారు. ఈ వేడుకల్లో శ్రీకృష్ణ గోపికల వేషదారణలై విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టికొట్టి వేడుకను నిర్వహించారు.

# క్రమశిక్షణ కలిగిన విద్యతోనే బంగారు భవిష్యత్తు: సీఐ



మాట్లాడుతున్న సీఐ

**భద్రాచలంటౌన్:** క్రమశిక్షణ కలిగిన విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాచలం సీఐ బి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం భద్రాచలంలోని నన్నపనేని మోహన్ హైస్కూల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి బాధ్యత అన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై చదువుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వాహనాల వినియోగంపై వివరించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు కలుగుతాయని అన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించాలని రెగ్యులరుగా పాఠశాలలకు రావాలని చదువుల్లో గురువుల పట్ల విజయాన్ని కలిగి ఉన్న విద్యార్థికే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై ఎం. అబ్బయ్య, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బాలరాజు, ఉపాధ్యాయులు బెక్కం టిశ్రీనివాసరావు, రాజుబాబు, శౌర్య, కృష్ణ, నాగరాజు, వసుధ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు, పీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

## టీఆర్‌ఎస్‌వీ సభ్యత్వ నమోదు



సభ్యత్వాలు చేర్పిస్తున్న దృశ్యం

**భద్రాచలంటౌన్:** తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(టీఆర్‌ఎస్‌వీ) ఆధ్వర్యంలో శుక్రవారం అంబాసత్రంలోని వేద పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్వీ నాయకులు మామిడి పుల్లారావు, ఎండీ బషీర్ మాట్లాడుతూ అన్ని విద్యా సంస్థలతో పాటు వేద విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులతో సభ్యత్వ నమోదు చేయడం శుభ పరిణామం అన్నారు. భద్రాచలానికి ఒక వేద పాఠశాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.కామేష్‌కుమార్ శర్మ, ఎం.శేషసాయి శర్మ, శరణ్‌కుమార్ శర్మ, దక్షిణమూర్తి శర్మ, ప్రసన్నకుమార్, ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.

# మరుగుదొడ్డి నిర్మించుకొనేందుకు కృషి చేయాలి: ఎంపీపీ




ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

**అశ్వాపురం:** గ్రామల్లో ప్రజలందరూ మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో జి.శ్రీదేవి, ఈవోఆర్డీ ఈదయ్య, ఈజీఎస్ ఏపీవో దీప్తి, వెలుగు ఏపీఎం అనురాధ, సీసీలు రాధారెడ్డి, శోభ, ప్రసాద్ పాల్గొన్నారు.

## ‘ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి’



సౌకర్యాలను ప్రారంభిస్తున్న దృశ్యం

**భద్రాచలంటౌన్:** తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం జడ్పీటీసీ జి.రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర ప్రధానోపాధ్యాయులు బి.తారాచంద్, గిరిజన బాలికల, బాలుర ప్రధానోపాధ్యాయులు బి.తారాచంద్, గిరిజన బాలికల, బాలుర వసతి గృహాల సంక్షేమ అధికారులు ద్వారక, నాగరాజు, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, హరిరామ్, మురళీ, కుమారి పాల్గొన్నారు.

# ప్రాణం..తృణప్రాయం

ప్రాణంపై తీపిలేదు. మరణాన్ని మాత్ర వేసుకున్నంత తేలిగ్గా తీసుకుంటున్నారు. బతుకు భారంగా భావించి క్షణికావేశంలో చావేశరణ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి వెనుకున్న కుటుంబాలు వేదన చెందుతున్నాయి. కారణం ఏదైనా మరణం సరికాదని తెలిసినా బలవన్మరణాలు ఆగటంలేదు.. శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన వారు.. టేకులపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్ మండలాలకు చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు.

- వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి బలవన్మరణం
- అత్త మందలింటంతో ఒకరు, కడుపునొప్పితో ఓ యువతి
- మద్యానికి బానిసై మరో వ్యక్తి..




కస్తూరి, రమ్య మృతదేహాలు

**టేకులపల్లి:** ఉరివేసుకొని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టేకులపల్లి మండల పరిధిలోని బిల్లుడుతండాకు చెందిన దారావతు రాంజీ భార్య రమ్య(24) అత్త లక్ష్మీ తరుచూ ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెను అత్త లక్ష్మీ మందలించింది. ఈక్రమంలో ఇంట్లో ఇవ్వరులేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు ఇది గమనించి ఆమెను కిందికి దించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త రాంజీ, మూడేళ్ల కుమార్తె, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి ఎస్ఐ ఒ.మురళి తెలిపారు.

### కడుపునొప్పి తాళలేక..

**జూలూరుపాడు:** కడుపు నొప్పి భరించలేక ఓయువతి ఆత్మహత్య చేసుకుంది. జూలూరుపాడు పంచాయతీ పరిధిలోని న్యూకాలనికి చెందిన కల్లోజి కస్తూరి (18) ఈ ఘటనకు పాల్పడింది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడు తుండగా, కుటుంబసభ్యులు చికిత్స వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎంతకూ తగ్గకపోవటంతో కస్తూరి మనస్థాపానికి గురై ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

### మద్యానికి బానిసై..

**కొత్తగూడెం(క్రైం):** సుజాతనగర్ మండల పరిధిలోని చిట్టి రామవరానికి చెందిన యువకుడు గుగులోత్‌రవి (35) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా ఆయన మద్యానికి బానిసై తరుచూ కుటుంబసభ్యులతో గొడవకు దిగుతున్నాడు. ఇటీవల ఈ గొడవలు ఎక్కువయ్యాయి. గురువారం రాత్రి మనస్తా పానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

## విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

**తల్లాడ:** ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ లైన్‌కు కనెక్షన్ ఇస్తూ ఎలక్ట్రీషియన్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీనగర్ సమీపంలో శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని మల్లవరం గ్రామానికి చెందిన గుత్తా కోటేశ్వరరావు(50) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీనగర్ సమీపంలోని దగ్గుల వెంకటరెడ్డికి చెందిన పొలంవద్దనున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కోటేశ్వరరావు కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌లైన్‌కు కనెక్షన్ ఇస్తున్నాడు. ఈ ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికి వివాహాలు అయ్యాయి.



సంఘటన ప్రదేశంలో కోటేశ్వరరావు మృతదేహం

## వాగుదాటుతూ రైతు మృతి

**తల్లాడ:** పశువులు మేస్తుండగా మళ్లించే క్రమంలో వాగుదాటుతున్న రైతు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. గొల్లగూడేనికి చెందిన కాపా సత్యనారాయణ(60) పశువులను మేత కోసం పొలానికి తోలుకెళ్లాడు. మేతకు వెళ్లిన పశువులు పైరులో మేస్తుండగా వాటిని మళ్లించే ప్రయత్నం చేశాడు. గంగదేవిపాడువాగు దాటే ప్రయత్నంలో నీటమునిగి మృతిచెందాడు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

## అక్రమ రుణం పొందిన వ్యక్తిపై కేసు

**ఆళ్లపల్లి:** నకిలీపాస్‌బుక్‌తో అక్రమంగా ఆంధ్రాబ్యాంకులో రుణం పొందిన ఆళ్లపల్లి గ్రామానికి చెందిన నిట్టా రవిపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2012లో సర్వే నెంబర్ 316, 317లో నాలుగు ఎకరాల భూమిని పట్టా చేయించాడు. గతేడాది ఆళ్లపల్లిలోని ఆంధ్రాబ్యాంకులో తాకట్టు పెట్టి, వ్యవసాయ రుణం రూ.50 వేలు తీసుకున్నాడు. రెవెన్యూ అధికారుల తనిఖీలో ఇది వెలుగు చూసింది. శుక్రవారం నిట్టా రవిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు తహసీల్దార్ బి హరిచంద్ 'ఆంధ్రజ్యోతి' చెప్పారు.

## చిన్నారికి మోతాదు మించి మందు

- సకాలంలో వైద్యంతో తప్పిన ప్రాణాపాయం

**దుమ్ముగూడెం:** వైద్యానికి వచ్చిన ఓ చిన్నారికి ఆర్ఎంపీ మోతాదుకు మించి మందుఇవ్వటంతో పరిస్థితి విషమంగా మారింది. ప్రభుత్వ వైద్యుడు సకాలంలో స్పందించటంతో ప్రాణాపాయం తప్పింది. దుమ్ముగూడెం మండల సరిహద్దు సోములగూడేనికి చెందిన ఓ గిరిజన మహిళ శుక్రవారం చిననల్లబల్లికి చెందిన ఓ గ్రామీణ వైద్యుడి వద్దకు వచ్చింది. తన రెండు నెలల చిన్నారి విరోచనాలతో బాధపడుతోందని చెప్పింది. ఆయన ఆ చిన్నారికి ఐదురకాల యాంటిబయాటిక్స్‌ను ఇంజక్షన్లు, మాత్రల రూపంలో ఇచ్చాడు. పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలిసిన పర్ణశాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి నరేష్ చిన్నారికి అవసరమైన చికిత్స చేశాడు. సమస్యను పరిష్కరించారు. సదరు గ్రామీణవైద్యుడి మందలించాడు.

# సత్తుపల్లిలో గంజాయి జాడలు

- గుట్టుగా గుట్కా విక్రయాలు
- పోలీసుల నిరంతర తనిఖీలు
- ఆగని దందా

**సత్తుపల్లి :** సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి ఆనవాళ్లు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మత్తు పదార్థాల (డగ్స్)వినియోగానికి సంబంధించి ఒకపక్క ప్రత్యేక (సిట్) బృందం హైదరాబాద్‌లో విచారణ జరుపుతుండటం తెలిసిందే.ఈక్రమంలో మత్తుపదార్థాల వినియోగంపై రాష్ట్రం ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల సత్తుపల్లి పట్టణంలో గంజాయి పొట్లాలు బయట పడిన విషయం విదితమే. తాజాగా పెనుబల్లిలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 2.8కిలోల గంజాయిని వీఎంబంజర్ పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

### సత్తుపల్లి కేంద్రంగా

సత్తుపల్లి కేంద్రంగా కొందరు గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. బెంగళూరు నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు తెలియటంతో ఇటీవల పోలీసులు విచారణ నిర్వహించారు. ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సత్తుపల్లి మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. గతంలో ఇలా రవాణా చేస్తున్న సందర్భంగా పెద్ద మొత్తంలో గంజాయిని వీఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి పట్టణం, కాకర్లపల్లి గ్రామపంచాయతీల పరిధిలోని కొందరు ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల సత్తుపల్లి పోలీసులు సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. తాజాగా శనివారంరాత్రి పెనుబల్లిలో నలుగురి అదుపులోకి తీసుకొని వారినుంచి 2.8కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కాకర్లపల్లికి చెందిన మహిళ ఒకరు ఉన్నారు.

### జోరుగా గుట్కా వ్యాపారం

గంజాయితో పాటు నిషేధిత గుట్కా వ్యాపారం కూడా సత్తుపల్లి పరిసర మండలాల్లో జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కాలను సత్తుపల్లికి తెప్పించటంలో ఒ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అక్రమంగా గుట్కా వ్యాపారం సాగిస్తున్న రిటైల్ వ్యాపారులు కొందరు రోజుకు సగటున రూ. వెయ్యి వరకూ సంపాదిస్తున్నారని సమాచారం. ప్యాకెట్‌ను రూ.పది నుంచి రూ.15వరకూ విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు పెడుతున్నా, గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

## 20 పాస్‌పుస్తకాలు నకిలీవిగా గుర్తింపు

- నాగుపల్లిలో కొనసాగుతున్న తనిఖీ

**దమ్మపేట:** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పాస్‌పుస్తకాల తనిఖీ కొనసాగుతోంది. శుక్రవారం ఆంధ్రాబ్యాంకు నాగుపల్లి శాఖలో 20 పాస్ పుస్తకాలు నకిలీవిగా గుర్తించారు. మరో మూడు పుస్తకాల్లో ఫోర్జరీ సంతకాలున్నాయని దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే నాగుపల్లికి చెందిన పలువురు రైతులు సుమారు 17 పాస్‌పుస్తకాలను అసలైనవో, నకిలీవో తేల్చాలని పోలీసులను ఆశ్రయించారు. వీటిని ఎస్ఐ ప్రవీణ్ తహసీల్ కార్యాలయంలోని 1-బీతో సరిపోల్చగా నకిలీవని గుర్తించినట్లు సమాచారం. వీటిని ఫోర్జరీ చేసింది. గతంలో నాగుపల్లి వీఆర్‌ఓగా పని చేసి ప్రస్తుతం సత్తుపల్లి మండలంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

## బతుకుదెరువుకు వచ్చి మృత్యుఒడికి..

**వివాహం జరిగిన ఏడాదికే ప్రమాదం**

**మృతుడిది సూర్యాపేట జిల్లా**

**రఘునాథపాలెం:** క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు కింద పడి రూదీని సతీష్(23) అనే యువకుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, వారి బావ పాండురంగాపురం వద్ద ఉంటున్నారు. క్వారీలో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం క్వారీలో పేలుళ్లు జరిపేందుకు ముగ్గురు వెళ్లారు. అక్కడ పేలుళ్ల ధాటికి బండరాళ్లు జారి కిందకు వస్తున్న క్రమంలో మృతుడి అన్న అంతయ్య, బావ రవి తప్పించుకోగా సతీష్ మీద పడింది. అక్కడికక్కడే మృతిచెందాడు. రాళ్ల ఇష్టానుసారం ఉంచడం ద్వారానే ప్రమాదం జరిగిందని



సతీష్ (ఫైల్)

కుటుంబసభ్యులు, వడ్డెర సంఘం నాయకులు నిరసన వ్యక్తంచేశారు.

### వివాహం జరిగిన ఏడాదికే

సతీష్‌కు ఏడాది క్రితం శిరీషతో వివాహం జరిగింది. ఆమె గర్భిణీ కావడంతో సూర్యాపేటలో ఉంటోంది. బతుకు దెరువు కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లావా అంటూ చెల్లి రోదిస్తుండటం పలువురికి కంటతడి పెట్టించిది.

# ప్రధానోపాధ్యాయుడిపై పోస్కో కేసు

- విద్యార్థినులపట్ల అసభ్య ప్రవర్తన
- బోనకల్‌లో తల్లిదండ్రుల ఆందోళన
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..

**బోనకల్:** పాఠశాలను ఉన్నతంగా నడిపించి విద్యాభివృద్ధికి కృషి చేయాల్సి ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోస్కో కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగాదుగ్గిరాల రమణయ్య రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. గతనెల 28,29తేదిలలో 8వతరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులపై వేర్వేరుగా వేధింపులకు పాల్పడ్డాడు. వారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.



హెచ్ఎంను నిలదీస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు

సమాచారం హెచ్ఎంకు తెలవడంతో గతనెల31 నుంచి 10వరకు మెడికల్ లీవు పెట్టాడు. తిరిగి పాఠశాలకు శుక్రవారం ఆయన వచ్చారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిలదీశారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతుండగా హెచ్‌ఎం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆ తరువాత తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హెచ్‌ఎంపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వరాల శ్రీనివాస్ విచారణ అనంతరం హెచ్‌ఎం రమణయ్యపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

# దినఫలాలు

**అదృష్టసంఖ్యలు: 3, 8**

**మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20):** సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

**వృషభరాశి: (ఏప్రిల్21-మే20):** దూరంలో ఉన్న ప్రియతములు ఇల్లు చేరుతారు. వేడుకలు, బృందకార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. రాజకీయ, సినీరంగాల వారు కీలక పదువులు అందుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు.

**మిథునరాశి: (మే21-జూన్21):** బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు, చర్చలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

**కర్కాటకరాశి: (జూన్22-జూలై23):** ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖుల్ని కలుసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. లక్ష్యం నెరవేరుతుంది.

**సింహరాశి:(జూలై24-ఆగస్ట్23):** కొత్త వ్యూహాలు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి అనుకూలం. నూతన ప్రాజెక్టులను విజయవంతంగా చేపడతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

**కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23):** సంస్మరణలు, ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. యోగ, ధ్యానాలపై దృష్టి పెడతారు.

**తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23):** ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి.

**వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22):** ఆస్పత్రులు, ఫార్మా, రెస్టారెంట్లు, రిక్రియేషన్ రంగాల వారు పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు.

**ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21):** ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియతములకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులతో సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు.

**మకరరాశి(డిసెంబర్22-జనవరి21):** గృహావసరాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం.

**కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18):** బంధుమిత్రుల కలయిక ఆనందం కలిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్, కమ్యూనికేషన్ల రంగాల వారికి శుభప్రదం. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.

**మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20):** ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం. సహోద్యోగుల ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్‌లలో పనిచేసే వారికి ప్రోత్సాహకరం

-బిజుమళ్ల బిందుమాధవ శర్మ

# ఆలయ సమాచారం..

## ● జమలాపురం వెంకన్న



| కాటేజీ/సదనం | మొత్తం | ఖాళీలు |
|---|---|---|
| టీటీడీ సత్రం | 12 | 00 |
| సీహెచ్ఎన్ఎన్ | 10 | 00 |


సంప్రదించాల్సిన ఫోన్ నెం: 08749-279855
ఈవో రమణమూర్తి: 94910 00705
ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ : 99895 07300

- తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.
- 5గంటలకు తీర్థబిందెలు తెచ్చే కార్యక్రమం.
- 6.30కి మంగళహారతి, మంత్రపుష్పం సమర్పణ.
- ఉదయం 7.00గంటలకు బాలభోగ నివేదన.
- 7.10 నుంచి 12గంటల వరకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు.
- 10.30 గంటలకు స్వామివారి నిత్య కల్యాణం.
- సాయంత్రం 3గంటల నుంచి తిరిగి ఆర్జిత సేవలు.

| కాటేజీ/సదనం | మొత్తం | ఖాళీలు |
|---|---|---|
| కాటేజీలు | 26 | 00 |
| వందగదుల సదనం | 62 | 00 |
| శ్రీరామ సదనం | 18 | 00 |
| టీటీడీ సదనం | 26 | 00 |
| సౌమిత్రి సదనం | 30 | 00 |

**సంప్రదించండి..**
దేవస్థానం కేంద్రీయ విచారణ కార్యాలయం : 08743-232467, 7660007671

## ● భద్రాచలం రామయ్య



తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 వరకు, ఉదయం 7 గంటల నుంచి 1గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 8.30 వరకు సర్వదర్శనం.

ప్రత్యేక దర్శనం టిక్కెట్టు ధర ఒకరికి : రూ.20

**నిత్య సేవలు ఇలా..**

- తెల్లవారుజామున 4.30కి సుప్రభాతసేవ.
- 5.30 నుంచి 7గంటల వరకు బాలభోగం, నివేదన సేవాకాలం.
- ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సహస్రనామార్చన.
- 8.30 నుంచి 11.30 వరకు, 12.30 నుంచి 1గంట వరకు, 3 నుంచి 8 గంటల వరకు మూల వరుల వద్ద అర్చన.
- 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు నిత్య కల్యాణం.
- 11.30 నుంచి 12గంటల వరకు రాజభోగం.
- మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆలయ తలుపులు మూస్తారు.
- రాత్రి 7గంటల నుంచి 8 వరకు దర్బారు సేవ.
- 8.30 నుంచి 9 గంటల వరకు నివేద బోగం అనంతరం పవళింపు సేవ. ఆ తర్వాత ఆలయం తలుపులు మూస్తారు.

## ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల ధరలు (క్వింటాలుకు రూపాయల్లో)

| పంట | కనిష్ఠం | నమూనా | గరిష్ఠం |
|---|---|---|---|
| పత్తి | 3,900 | 4,600 | 5,000 |
| మిర్చి | 2,500 | 3,600 | 5,000 |
| మిర్చి (తాలు) | 1,000 | 1,200 | 1,500 |
| కందులు | 3,650 | 3,900 | 4,045 |
| పెసలు | 3,500 | 4,100 | 4,375 |
| మొక్కజొన్న | - | - | - |
| బొబ్బర్లు | - | - | - |
| మినుములు | - | - | - |
| వేరుశనగ | - | - | - |





- ఖమ్మం స్పోర్ట్స్

## ఉష్ణోగ్రత వివరాలు సెల్సియస్ డిగ్రీల్లో..

| | కనిష్ఠం | గరిష్ఠం |
|---|---|---|
| ఖమ్మం | 26 | 32 |
| కొత్తగూడెం | 26 | 31 |

# ఘనంగా శ్రీనివాస కల్యాణం

**భారీగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు ● టీటీడీ ఆధ్వర్యంలో గార్లొడ్డు ఆలయంలో వేంకటేశుని కల్యాణం**

**ఏన్కూరు:** ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని గార్లొడ్డు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిరుపతిలో చూడలేని వారు గార్లొడ్డులో కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. సాయంత్రం నాలుగుగంటల నుంచి ఐదుగంటల వరకు అన్నమాచార్యుల కళాబృంద సభ్యులు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఐదుగంటల నుంచి ఆరుగంటల వరకు హరికథ, ఆరుగంటల నుంచి సంగీత కార్యక్రమాలతో కూడిన శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా జరపటంతో భక్తజనం ఆధ్యాత్మికతతో పులకించిపోయారు. టీటీడీ నుంచి వచ్చిన వేదపండితులు, అర్చకులు శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా జరిపారు. టీటీడీ ధార్మికపరిషత్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాములు, డీఆర్‌వో శ్రీనివాస్, స్థానిక తహసీల్దార్ ఎన్.అరుణ, ఆలయ మేనేజర్ సూర్యప్రకాశరావు, మండలస్థాయి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.



హోమం నిర్వహిస్తున్న అర్చకులు



మంగళసూత్రం చూపిస్తున్న అర్చకులు



కల్యాణానికి హాజరైన భక్తులు

# నేడు జడ్పీ సమావేశం

**ఖమ్మం కలెక్టరేట్ :** జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఎరువుల అవసరం, నిల్వలు, ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు యూనిఫాంలు, వసతి గృహాల్లో భోజన మెనూ, సౌకర్యాలు, పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం అందుతున్న తీరు, కొత్తగా ఏర్పాటు చేసిన మైనారిటీ, బీసీ, ఎస్సీ గురుకులాల్లో కనీస మౌళిక వసతులు లేక పోవడంపై చర్చకు ప్రధానంగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న జడ్పీ పరిధిలోని మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

# తుమ్మలకు భద్రాద్రి రామయ్య ఆశీస్సులు: టీఆర్ఎస్



తుమ్మలను కలిసిన భద్రాద్రి నాయకులు

**భద్రాచలంటౌన్:** అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భద్రాద్రి రాముడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని భద్రాచలం టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానె రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ బాలసానితో కలిసి టీఆర్ఎస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా పలకరించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యశోద నగేష్, జిల్లా నాయకులు కొండిశెట్టి కృష్ణమూర్తి, ఆలీంఖాన్, మండల పార్టీ కార్యదర్శి చింతాడి చిట్టిబాబు, మండల ఉపాధ్యక్షుడు రత్నం రమాకాంత్, యూత్ అధ్యక్షుడు రత్నం రజనీకాంత్, ఏఎంసీ డైరెక్టర్లు కృష్ణ, రామకృష్ణ, ఆనంద్, నవీన్, మహిళ అధ్యక్షురాలు ముంతాజ్, సీతామహాలక్ష్మి, భారతి, వెంకటమ్మ పాల్గొన్నారు.

ఏనుగులు చాలా తెలివైనవి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. మనుషుల్లానే వాటికీ భావోద్వేగాలుంటాయి. మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ రోజు రోజుకూ వాటి సంఖ్య తగ్గిపోతోంది. దంతాల కోసం, శరీర భాగాల కోసం అమానుషంగా వాటిని కొందరు చంపేస్తున్నారు. అయినా ఆ భారీ జంతువులకు మనుషుల మీద కోపం రాలేదు. ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా మెదిలే ఏనుగులను కాపాడాలనే ఉద్దేశంతో 'ప్రపంచ ఏనుగుల దినోత్సవం' మొదలైంది.





# ఏనుగమ్మ.. ఏనుగు

ఏనుగులు మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. భారతీయ సంస్కృతిలోనూ ఏనుగులకు విశిష్ట స్థానం ఉంది. నాలుగు వేల సంవత్సరాల నుంచి మానవులతో మైత్రి కొనసాగిస్తున్న గజరాజులకు.. మానవుల వల్లే ప్రమాదం పొంచి ఉంది. గత పది సంవత్సరాల్లో ఏనుగుల సంఖ్య 62 శాతం తగ్గింది. ప్రతిరోజు దాదాపు 100కు పైగా ఏనుగులు చనిపోతున్నాయి. ఏనుగు మాంసం, శరీర భాగాలు, దంతాల కోసం వేటగాళ్లు వాటిని చంపుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరో పదిహేను, ఇరవై సంవత్సరాల్లో ఏనుగులు అంతరించిపోతాయని అంటున్నారు పర్యావరణవేత్తలు. అరణ్యంలో దొరికిన అనాథ ఏనుగుల్ని 'టూరిజమ్ ఇండస్ట్రీ', 'సర్కస్', 'టూరిస్ట్ పార్క్'లకు విక్రయించడంతో పాటు, అడవుల సంఖ్య తగ్గడం వల్ల కూడా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది గమనించిన కెనడియన్ ఫిల్మ్‌మేకర్ ప్యాట్రిసియా సిమ్స్, 'థాయ్‌లాండ్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్' సాయంతో ఆగస్టు 12న 'ప్రపంచ ఏనుగుల దినోత్సవా'న్ని జరుపుకోవాలని పిలుపునిచ్చాడు. ఏనుగులను కాపాడుకోవటం అందరి బాధ్యతంటూ సిమ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు.

## రక్షించుకుందాం !




- అరణ్యాల్లో పోలీసుల సంఖ్య పెంచడం వల్ల వేటగాళ్ల నుంచి ఏనుగులను రక్షించుకోవచ్చు.
- గాయపడ్డ ఏనుగులకు ప్రత్యేక చికిత్సలను అందిస్తే, ఎన్నో ఏనుగులను కాపాడుకోవచ్చు.
- అనాథ ఏనుగులను టూరిజం ఇండస్ట్రీకి ఇవ్వకుండా ప్రత్యేక చట్టాలను రూపొందించడం ద్వారా కూడా వీటిని రక్షించుకోవచ్చు.
- ఏనుగుల శరీర భాగాలను స్మగ్లింగ్ చేస్తున్న వారికి కఠిన శిక్షలు విధించడం వల్ల కూడా గజరాజులను కాపాడుకోవచ్చు.



## ఎన్నెన్నో ఏనుగులు

**ఆసియా ఏనుగులు:**

- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగుల్లో కేవలం పది శాతం మాత్రమే ఆసియా ఏనుగులున్నాయి. జన్యు వ్యత్యాసాల ఆధారంగా ఏనుగులను మూడు ఉప జాతులుగా విభజించారు. ఇవి ఇంచుమించు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్నాయి.
- **శ్రీలంక ఏనుగు :** ఆసియా ఏనుగులన్నింటిలోనూ పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి.
- **ఇండియన్ ఎలిఫెంట్ :** ఇవి భారత దేశం నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. వీటి సంఖ్య దాదాపు 35 వేల వరకు ఉండొచ్చు.
- **సుమత్రా ఏనుగు :** ఇవి అన్నింటికన్నా చిన్న పరిమాణంలో ఉంటాయి.

**ఆఫ్రికా ఏనుగులు :**

- ఆఫ్రికా ఖండంలో 37 దేశాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.
- ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి చెవులు చాలా విశాలంగా, చెవులు చూడటానికి ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉండటం విశేషం.


## టంగ్ ట్విస్టర్స్

1. I see a sea down by the seashore.But which sea do you see down by the seashore?
2. There those thousand thinkers were thinking where did those other three thieves go through.
3. Five frantic frogs fled from fifty fierce fishes.

## నవ్వుల్ నవ్వుల్


**తండ్రి :** ఏరా! గౌరీ! ఆవుకి ఆ కళ్లద్దాలు ఎందుకు పెట్టావు రా?
**గౌరి :** ఈ రోజు పచ్చగడ్డి దొరకలేదు. అందుకే ఆవుకు ఎండుగడ్డి వేసి పచ్చ కళ్లద్దాలు పెట్టాను.
**తండ్రి :** !!!!!!!!!!!!

**సుత్తివేలు :** అరేయ్! నువ్వు నిద్రపోయి లేచేసరికి నీకో కోటి రూపాయలు వచ్చాయనుకో! ఏం చేస్తావ్?
**మిస్టర్ మేధావి :** మళ్లీ పడుకుని ఇంకో కోటి రూపాయలు వస్తాయేమో చూస్తా!
**సుత్తివేలు :** !!!!!!!!!!!!!!



## ఔరా!

- గోల్డెన్ ఈగల్ గంటకు 250 కిలో మీటర్ల వేగాన్ని కూడా అందుకోగలదు.
- ఇది ఆరు వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు.



## చుక్కలు కలపండి





## సూక్తి

మనిషికి వివేకాన్ని సంపాదించి పెట్టేవి అతనికి తగిలే ఎదురుదెబ్బలే.

## చెప్పగలరా?

పదిలో ఉన్నాను కానీ గదిలో లేను
గర్వంలో ఉన్నాను కానీ సర్వంలో లేను
వాలులో ఉన్నాను కానీ వారులో లేను
అయితే నేనెవర్నో చెప్పగలరా?

## దారి కనుక్కోండి



## పదాలు గుర్తించండి

| | | | | | | | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| R | B | Z | B | V | S | W | W | H | K | F | C | T | Q | C |
| R | S | G | U | O | C | A | W | F | M | O | E | S | F | L |
| Y | H | M | T | N | K | T | V | X | R | O | B | I | N | K |
| W | O | Y | T | O | Q | G | R | E | E | N | Y | Q | W | Z |
| O | W | Z | E | C | T | T | O | X | T | L | A | Z | P | A |
| T | E | Y | R | L | I | K | R | O | E | V | H | M | W | Y |
| G | R | Z | F | E | P | D | J | Z | A | T | V | O | Y | K |
| A | S | D | L | A | Q | A | Y | S | P | P | B | A | G | T |
| R | I | M | Y | N | G | N | W | E | Y | N | L | J | V | B |
| D | K | W | K | I | S | D | T | S | I | Q | Y | D | L | L |
| E | P | A | Z | N | M | E | M | A | Y | F | A | I | W | O |
| N | G | N | V | G | V | L | R | S | B | I | E | S | H | S |
| U | L | I | O | Y | K | I | K | J | B | I | Y | T | Y | S |
| Z | Y | N | R | F | L | O | W | E | R | S | C | K | E | O |
| Y | Q | K | P | I | C | N | I | C | W | O | B | N | U | M |

## జంతర్‌మంతర్

1. కచిలు ▶ .................
2. రుపుమ ▶ .................
3. పిపులు ▶ .................

## జంబ్లింగ్ వర్డ్స్

1. STEA ▶ .................
2. RHUS ▶ .................
3. SLEA ▶ .................

## జవాబులు

**చెప్పగలరా? :** పగలు **జంతర్‌మంతర్ :** 1. చిలుక 2. మరుపు 3. పిలుపు **జంబ్లింగ్ వర్డ్స్ :** 1. EAST/SEAT 2. RUSH 3. SALE/ SEAL

# తేనెతుట్టె!

**ఏజెన్సీలో భూమి లెక్కలు నిగ్గు తేలేనా...?**

**రికార్డుల్లో ఒకరు... కాస్తులో మరొకరు..**

**షెడ్యూల్డు ఏరియాల్లో గందరగోళం**

**ఇల్లెందు:** రాష్ట్రంలో భూముల రికార్డులు ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ షెడ్యూల్డు ప్రాంతాల్లో(ఏజెన్సీ) భూములపై సమగ్ర సర్వే జరుగుతుందా?, ఖాస్తులో ఉన్న వారి పేరిట రెవెన్యూ రికార్డులు నమోదవుతాయా? లేదా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 31 జిల్లాలుండగా తొమ్మిది జిల్లాల్లో ఏజన్సీ ప్రాంతాలున్నాయి. షెడ్యూల్డు ఏరియాల్లో ప్రత్యేక గిరిజన చట్టాలు అమలులో ఉండటంతో ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వే సాఫీగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. భూమి ఎవరి పేరున ఉన్నాయనే విషయాలను నిగ్గు తేల్చాలన్న లక్ష్యంతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, పహాణీ పత్రాలను సరళంగా రూపొందించి నకిలీల బెడద నివారించాలన్న వ్యూహంతో ప్రభుత్వం సర్వే నిర్వహించాలనుకుంటోంది. ఇందుకు గ్రామం యూనిట్‌గా జరిగే సర్వే సెటిల్మెంట్ ద్వారా భూ రికార్డులు రూపొందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతి గ్రామంలో గ్రామస్థులు, గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి.. పూర్తయిన తర్వాత కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. అనంతరం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఎరకాకు రూ. ఎనిమిది వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని సర్కారు భావిస్తోంది.

**షెడ్యూల్డు ఏరియాలో..**

షెడ్యూల్డు ఏరియాల్లో నివసిస్తూ భూములు కలిగి ఉన్న గిరిజనేతర రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న, సన్నకారు గిరిజనేతర రైతులు తాత ముత్తాతల కాలం నాటి నుంచి భూములు కలిగి వున్నప్పటికీ వేలాది మందికి వాటిపై హక్కులులేక, కేవలం కాస్తులోనే ఉంటూ సాగు చేసుకుంటూ బతకులీడిస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేక, పహాణీలు రాక బ్యాంకుల నుంచి పంటరుణాలు పొందలేక పోతున్న స్థితిలో కూరుకుపోయారు. తుదకు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు, పిల్లల చదువుల కోసం భూములు అమ్ముకునే అవకాశాలు సైతం లేని దయనీస్థితిలో గిరిజనేతర రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 1936లో నిజాం కాలంలో రూపొందించిన రెవెన్యూ రికార్డులు, పటేల్ పట్వారీల వ్యవస్థలో గందరగోళంగా, అవినీతి కూపాలుగా మారడం విధితమే. రెవెన్యూ అధికారులు రెండు దశాబ్దాలలో కంప్యూటరీకరణ, సాదాబైనామాలతో క్రమబద్ధీకరణ, సమగ్ర సర్వేల పేరిట అనేక పర్యాయాలు భూ రికార్డులు నమోదు జరిపారు. రెవెన్యూ అధికారులు సైతం షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజనేతర రైతుల గోడు పట్టించుకోలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చిన్న, సన్నకారు పేద గిరిజనేతర రైతులకు చెందిన రెండు, మూడు ఎకరాల భూములకు సైతం ఏజెన్సీ చట్టాల ఆంక్షలతో పహాణీల్లో నమోదు కాక ఇబ్బందిపడుతున్నారు.

ప్రభుత్వం తాజాగా గ్రామం యూనిట్‌గా సర్వే జరపాలని నిర్ణయించింది. జిల్లాలో వేలాది మంది రైతులు జిల్లాల విభజన కారణంగా నివాసాలు ఒక జిల్లాలో, భూములు మరో జిల్లాలో చేరిపోయాయి. జిల్లాల విభజనకు పూర్వం కూడా అనేక మంది భూములు వేర్వేరు మండలాల పరిధిలో ఉన్నాయి.

**గ్రామ యూనిట్‌తోనూ అనర్థాలే...**

తాజా నిర్ణయంతో గ్రామం యూనిట్‌గా నివసించే రైతులను పరిగణలోకి తీసుకుంటారా లేక గ్రామం పరిధిలోని భూములు ఎవరి కాస్తు(స్వాధీనం)లో వున్నాయో ఎవరిని పరిగణలోనికి తీసుకుంటారో ఇతిమిద్ధంగా వెల్లడికాలేదు. అంతేగాక గ్రామ రైతు సంఘం గ్రామం యూనిట్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతుల ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

**రాష్ట్రంలోనూ పాత రెవెన్యూ చట్టాలే...**

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలనే తెలంగాణ రాష్ట్రంలోనూ యథాతథంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతాల భూసమస్యలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. కొత్త రాష్ట్రంలో రైతు సంక్షేమం లక్ష్యంగా రెవెన్యూ చట్టాల రూపకల్పన జరగాలన్న ఆకాంక్ష ఏజెన్సీలో నెరవేరడంలేదని ఆరోపణలున్నాయి. రెవెన్యూ చట్టాలపై అధ్యయనానికి నియమించిన నల్సార్ విశ్వశిద్యాలయం బృందం ప్రత్యేంగా ఏజెన్సీ భూ సమస్యలపై దృష్టిసారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల విభజన మొదలుకొని వివిధ పథకాలు అమలు వరకు ప్రభావం చూపని ఏజెన్సీ చట్టాలను కేవలం పేద గిరిజనేతరుల రైతులపైనే ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు నెలకొన్నాయి.

**ప్రభుత్వ భూ సర్వే జరిగేనా..?**

రాజ్యాంగలోని ఐదో షెడ్యూల్డులో భూ క్రయ, విక్రయాలు, బదలాయింపుల నిషేధ చట్టం-1970తోపాటు షెడ్యూల్డు ప్రాంతాలకు చెందిన 'పెసా' అమలులో ఉంది. ఈ కారణంగా ఇప్పటికే వివిధ కోర్టుల్లో వేలాది భూ వివాదాల కేసులు దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. భూ వివాదాలు చివరకు ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలకు సైతం కారణమయ్యాయి. ఎల్‌టీఆర్ కేసులు నమోదుచేసి రెవెన్యూ అధికారులు, దళారులు పేద రైతుల నుంచి రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. గత ఏడాది జరిగిన సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణ సైతం గిరిజనేతరుల విషయంలో అమలు కాలేదని సమాచారం.

## హైవేల పనుల్లో జాప్యంపై
# మంత్రి తుమ్మల సీరియస్

**భూసేకరణకు షెడ్యూల్ సిద్ధం చేయాలి**

**హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష**



అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి తుమ్మల

**ఖమ్మం కలెక్టరేట్ :** రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జాతీయరహదారుల నిర్మాణంపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై సీరియస్ అయ్యారు. గతేడాది నుంచి కేంద్రం అనుమతించిన రహదారులకు అభివృద్ధికి బదిలీ చేసిన ఐదు రాష్ట్రీయ రహదారుల పనులకు సంబంధించిన డీపీఆర్‌లను నివేధించడంలోనూ ఆలస్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం లో జాతీయరహదారుల అధికా రులు, సింగరేణి అధికారులతో సమీక్షించారు. 'ఎన్నో అవస్థలు పడి రోడ్లకు అనుమతులు, నిధులు తెస్తుంటే మీరు మాత్రం అలసత్వం వహిస్తున్నారు... ఇలా అయితే ఎలా?' అంటూ మండిపడ్డారు. 15రోజుల్లో రహదారులకు భూసేకరణ ప్రణాళిక షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో రహదారులతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కోదాడ - ఖమ్మం 40 కిలోమీటర్లకు రూ. వెయ్యి కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిధులు విడుదల చేసి ఆరునెలలవుతున్నా.. పనుల పురోగతిపై శ్రద్ధ చూపడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణ షెడ్యూళ్లను కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మిగిలిన జాతీయ రహదారుల నిర్మాణంలోనూ రాష్ట్ర రహదారుల నిర్మాణంలోనూ అవసరమైన భూసేకరణనూ చేపట్టాలన్నారు. ప్రధాన కార్యదర్శి స్థాయిలో కలెక్టర్లతో భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారిణి వసంత మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విధాన పరంగా పట్టణాలకు బైపాస్‌లను వ్యతిరేకిస్తోందని మంత్రికి వివరించారు. భూసేకరణ బారం నుంచి వెసులుబాటు వ్యయ పరిమితులకు లోబడి పాత రహదారినే ఎక్కువగా ఉపయోగించే విధంగా ఎలైన్‌మెంట్లను రూపొందించినట్లు మంత్రికి వివరించారు. జిల్లాలోని పాలేరు, కూసుమంచి, జీళ్లచెరువు, ఖమ్మం, వైరా తల్లాడ, కల్లూరు సత్తుపల్లి గంగారం వంటి ప్రాంతాల్లో బైపాస్‌ల ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని అధికారులు వివరించారు. ప్రజలకు భూసేకరణ కట్టడాల కూల్చివేతలాంటి ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారులపై ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఖమ్మం- సూర్యాపేట, ఖమ్మం- అశ్వారావుపేట రహదారులపై ఎలైన్‌మెంట్ ను రూపొందించాలని మంత్రి కోరారు. వీలైన ప్రాంతాల్లో పట్టణాల్లోనే బైపాస్‌లను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. అవసరమనుకుంటే రైల్వే, సింగరేణి, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సమావేశాలను నిర్వహించి నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.

# ఏమున్నది గర్వకారణం?

**ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం:** గ్రామస్వరాజ్యమే దేశ సౌభాగ్యం. పల్లెలు బాగుంటేనే దేశప్రగతి సాధ్యం. కానీ ఆచరణలో ఇవి అమలుకు నోచుకోవడం లేదు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పంచాయతీలకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదు. వచ్చేవి కూడా అరకొరగానే. అధ్వానంగా పారిశుధ్యం. జటిలమవుతున్న తాగునీటి సమస్య. గ్రామాల్లో అంధకారం. నేటికీ వదలని 'దారి'ద్ర్యం. ఇదీ జిల్లాలో గ్రామపంచాయతీల దుస్థితి. పంచాయతీలకు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా పరిస్థితి తీవ్రతలో మార్పు లేకపోవడం శోచనీయం.

**ఇదీ జిల్లాలో పరిస్థితి..**

జిల్లాలో 23మండలాలు పూర్తి ఏజెన్సీ గ్రామాలతో నిండి ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఇలాంటి తరుణంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అరకొరగా నిధులు మంజూరు చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలు జరిగి మూడేళ్లు గడిచాయి. నాలుగో వడిలోకి ప్రవేశించినా అభివృద్ధి అంజనం వేసి వెతికినా కన్పించడంలేదు. పారిశుధ్యం, వీధిలైట్లు, రహదారుల నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉన్నాయి.

**రూ.17.45 కోట్లు మంజూరు**

205 గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద రూ. 17.45కోట్లను కేటాయించింది. రెండు నెలల క్రితం కేంద్రప్రభుత్వం నిధులు ప్రకటించినప్పటికీ ఫ్రీజింగ్ కారణంగా అవి నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం జనాభా 8,42,096 మంది ఉండగా సగటున ఒక్కొక్క వ్యక్తికి రూ. 207చొప్పున నిధులు విడుదలయ్యాయి గతంలో ఒక్కొక్కరికి రూ. 179 మాత్రమే కేటాయించేవారు. గతఏడాదితో పోల్చితే ఈ ఏడాది రూ. మూడు కోట్లు అదనంగా విడుదలయ్యాయి. రాష్ట్రం కూడా తన వాటాగా రూ. 35.80లక్షల నిధులను విడుదల చేసింది. త్వరలో 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు త్వరలో మంజూరయ్యే అవకాశం కన్పిస్తోంది. 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తవుతంది. పంచాయతీ సర్పంచ్‌లు ఎన్నికలకు ముందు ఆరునెలలకు ముందే చెక్‌పవర్‌ను రద్దు చేస్తారు.

**ఉపాధితో నిర్మాణాలా?**

పలుచోట్ల పంచాయతీలకు సొంత భవనాలు లేవు. నిధులు మంజూరు చేయని ప్రభుత్వం.. 'ఉపాధి' సొమ్ములను ఇందుకు వినియోగిస్తోంది. పోనీ ఈ నిధులతో చేపట్టే నిర్మాణాల్లో స్థానికులకు ఏమన్నా ఉపాధి కల్పిస్తోందా అంటే అదీ లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా యంత్రాలతో పనులు చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. కానీవారి గోడు వినేవారు ఎవరు?

**నిధుల మంజూరు ఇలా..**

కొత్తగూడెం మండలంలోని 21 గ్రామపంచాయతీలకు రూ.2,24,68,765లు, భద్రాచలం గ్రామ పంచాయతీకి రూ. 1,03, 84,538, పాల్వంచ 11 గ్రామ పంచాయతీలకు రూ. 69,81,425, దుమ్ముగూడెం 21 గ్రామ పంచాయతీలకు రూ. 97,03,457, చర్ల 14 గ్రామ పంచాయతీలకు రూ. 89, 04,203, మణుగూరు 3 గ్రామ పంచాయతీలకు రూ. 82, 98,590, బూర్గంపాడు 9 గ్రామ పంచాయతీలకు రూ. 1, 18, 33, 982, పినపాక 17 గ్రామ పంచాయతీలకు రూ. 1, 00, 29, 732, అశ్వాపురం 13 గ్రామ పంచాయతీలకు రూ. 89, 29, 079, గుండాల 6 గ్రామ పంచాయతీలకు రూ.58, 31, 157, ఇల్లెందు 8 గ్రామ పంచాయతీలకు 1, 25, 09, 877, అశ్వారావుపేట 16 గ్రామ పంచాయతీలకు 1, 23, 67, 648, చంద్రుగొండ 17 గ్రామ పంచాయతీలకు రూ. 1, 01, 67, 671, ములకలపల్లి 6 గ్రామ పంచాయతీలకు రూ. 72, 13, 840, టేకులపల్లి 12 గ్రామ పంచాయతీలకు రూ. 99, 26, 753, జూలూరుపాడు 12 గ్రామ పంచాయతీలకు రూ. 69, 23, 785, దమ్మపేట 18 గ్రామ పంచాయతీలకు రూ. 1, 21, 17, 196 మంజూరయ్యాయి.



సింగభూపాలెం పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి (ఫైల్)

**అభివృద్ధి ఎక్కడ?**

స్థానిక ఎన్నికలు జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. నాలుగో వడిలోకి ప్రవేశించినా అభివృద్ధి అనేది ఎక్కడా కన్పించడం లేదు. వేధిస్తున్న వసతుల లేమి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నుకున్న సర్పంచ్‌లను నిలదీసినా ఫలితంగా ఉండటం లేదు. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలో ఇప్పటికీ సరైన రోడ్లు, వీధిదీపాలు, డ్రెయినేజీలు లేని గ్రామాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఉదాహరణకు చర్ల మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో నేటికీ తాగునీటి సౌకర్యం లేదు. ఎండాకాలం వస్తే గిరిజనులు తాగునీటి కోసం కోసుల దూరం వెళ్లాలి. ఇలా చెప్పుకొంటూ పోతే కోకొల్లలు. ప్రభుత్వాలు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే బాగుంటుదన్న వ్యాఖ్యలు ప్రజల నుంచి విన్పిస్తున్నాయి.

# తెరపైకి ఉద్యోగోన్నతుల వివాదం

● 108మంది ఇంజనీర్లకు నోటీసులు
● కేటీపీఎస్‌లో ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు

**కేటీపీఎస్(పాల్వంచ):** విద్యుత్‌సంస్థల్లో ఉద్యోగోన్నతుల వివాదం తెరపైకి వచ్చింది. సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఇంజనీర్ల ఉద్యోగోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్కోలో ఏడీఈ మొదలు చీఫ్ ఇంజనీర్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 108మంది ఇంజనీర్లు నెలరోజులుగా ఆ వేతనాలే పొందుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రాప్రాంతానికి చెందిన ఇంజనీర్లు ఉద్యోగోన్నతుల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వం 2016లో విధులనుంచి తొలగించింది. దీంతో కొంతకాలం ఇంజనీర్లకు ఆంధ్రా,తెలంగాణ ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వగా ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించటంతో తెలంగాణలో విధుల్లో ఉన్నందున వారికి అక్కడి ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. భారమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వేతనాలిస్తోంది. కేటీపీఎస్‌లోనే సుమారు 50మంది ఇంజనీర్లకు వేతనాలు చెల్లిస్తోంది. తొలగించిన ఇంజనీర్లకు ఎటువంటి విధులు ఇవ్వకుండానే ఉచితంగా వేతనాలు ఇవ్వటంతో పాటు వారికి సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రతిరోజూ కర్మాగారానికి వచ్చి సంతకాలు చేయటంతో పాటు విధుల సమయం వరకూ కర్మాగారం ఆవరణలోనే ఉండాలని షరతు పెట్టింది. ఇంజనీర్లు, ఇతర విభాగాల ఉద్యోగులు షరతులకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉద్యోగోన్నతుల్లో ఆంధ్రా రిలీవ్ ఇంజనీర్లకు స్థానం కల్పించలేదు. దీంతో ఆంధ్రా ఇంజనీర్లు తమకు ఉద్యోగోన్నతలు ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. తమకన్నా జూనియర్లకు ఉద్యోగోన్నతులు ఇచ్చి తమకు అన్యాయం చేసారంటూ కోర్టుకు మొరపెట్టుకున్నారు. దీంతో కోర్టు జెన్కో సీఎండీ సహా, ఉద్యోగోన్నతులు పొందిన 108మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆంధ్రా ఇంజనీర్లకు ఎటువంటి బాధ్యతలు లేకుండానే ఉచితంగా వేతనాలు ఇస్తున్నామని అటువంటిది తమకే నోటీసులు ఇస్తారా అని తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో సుమారు 25మంది ఇంజ నీర్లకు ఉద్యోగోన్నతులు రాగా వారందరికీ నోటీసులు ఇవ్వటంతో వారు కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంజనీర్లు నోటీసులు ఉపసంహరించుకోవాలని లేకపోతే ఇంజనీర్లకు ఎటువంటి సౌకర్యాలు కల్పించ వద్దని వినతిపత్రంలో కోరారు. అధికారికంగా విధులు నిర్వహించకున్నా స్నేహ భావంతో కొనసాగుతున్న ఇంజనీర్ల మధ్య తాజా పరిణామం చిచ్చు రేపింది. చీఫ్ ఇంజనీర్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు బీమ్యా, రామకృష్ణ జాదవ్, వినోద్, పూల్యా, రామకృష్ణ, బీ రవి, ఎల్ రవి, గిరిబాబు, రమణ, ముషారఫ్ ఉన్నారు.


కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు


మాట్లాడుతున్న యూనియన్ ఉపాధ్యక్షుడు మూర్తి

## సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలం: ఐఎన్‌టీయూసీ

**ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం:** సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విఫలమైందని ఐఎన్‌టీయూసీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ఆర్. మూర్తి అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్, టీఆర్ఎస్ నాయకులు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఇంకా కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. ఇది కేవలం రానున్న సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో లబ్ధిపొందడానికేనన్నారు. ఐఎన్‌టీయూసీ నుంచి ప్రాంతీయ సంఘంలో చేరిన నాయకులు వేజ్‌బోర్డు గురించి, ఇతర కార్మిక సమస్యల గురించి జాతీయ సంఘాలను విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. వీరు కేవలం స్వార్థపూరితమైన లబ్ధిపొందడానికి ఆ యూనియన్‌లో చేరి కార్మిక సమస్యలను పక్కకు పెట్టి కేవలం వారసత్వ ఉద్యోగాల గురించి తప్పుడు ప్రకటనలు చేయడం తప్ప వారికి వేరే పని లేదన్నారు. నెల 14న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ఎన్నికల తేదీని, షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు గుడివాడ శ్రీనివాస్, ఉదయ శంకరన్, జి. మురళీ, కాంగ్రెస్ నాయకులు రజాక్, సత్యనారాయణ, సునిల్ పాల్గొన్నారు.


వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

## విద్యుత్ సమస్య పరిష్కరించాలని వినతి

**మణుగూరు:** సింగరేణి పునరావాస గ్రామమైన కొత్త కొమ్ముగూడెం గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రామస్థులు ఏరియా ఎస్వో టు జిఎం నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడారు. తమ గ్రామంలో గృహ అవసరాలకు విద్యుత్ కనెక్షన్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మునిసిపాలిటీ అధికారులు ఇంటి నంబర్ ఇవ్వక పోవడంతో విద్యుత్ అధికారులు కనెక్షన్లు ఇవ్వడం లేదన్నారు. మునిసిపాలిటీ, విద్యుత్ అధికారులను సమన్వయ పరిచి ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో నాసర్‌పాషా చందానాగేశ్వరరావు, కోటేశ్వరరావు, చంద్రయ్య, చుక్కమ్మ, నాగమ్మ, సోడె నాగమ్మ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

## అనారోగ్యంతో సింగరేణి కార్మికుడి మృతి

**ఇల్లెందుటౌన్:** ఇల్లెందు జేకే కాలనికి చెందిన సింగరేణి కార్మికుడు బోది రామకృష్ణ(31) తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. రామకృష్ణ తండ్రి గత ఏడాది మెడికల్‌అన్‌ఫిట్ కాగా రామకృష్ణకు కోల్ ఫిల్లర్‌గా కొత్తగూడెం 5-షాఫ్ట్‌లో ఉద్యోగం కల్పించారు. రామకృష్ణ ఈ సంవత్సరం సింగరేణి కోల్ ఇండియా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో రెండో స్థానం పొందాడు. ఇటీవల వ్యాధి ప్రబలడంతో నెలరోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్సలు పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని జేకే కాలనీలో స్వగృహానికి తీసుకువచ్చారు. బంధువులు, స్నేహితులు కుటుంబ సభ్యులు శోకతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.


రామకృష్ణ(ఫైల్)

## ఎన్‌సీసీ ప్రీ కమిషనర్ కోర్సుకు శ్రీలత

**కొత్తగూడెం టౌన్:** జాతీయస్థాయి ఎన్‌సీసీ ప్రీ కమిషనర్ కోర్సు శిక్షణకు సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు శ్రీలత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. శైలజా ఝాన్సీ మాట్లాడారు. గ్వాలియర్‌లో మూడు నెలలపాటు జరిగే ఎన్‌సీసీ ప్రీ కమిషనర్ కోర్సు శిక్షణకు కోల్‌బెల్ట్ జిల్లాల వ్యాప్తంగా శ్రీలత ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జీఎం (ఎడ్యుకేషన్) బి. రాం నారాయణ్, కళాశాల ప్రిన్సిపాల్ శైలజా ఝాన్సీ ధ్రువపత్రాన్ని అందజేశారు.


ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న శ్రీలత

## కన్నాంబకు ఆటా అవార్డు

**ఇల్లెందుటౌన్:** ఇల్లెందు పట్టణంలోని 24 ఏరియాకు చెందిన కన్నాంబకు ఆటా అవార్డు ప్రకటించారు. భద్రాచలానికి చెందిన ఆటా సంస్థ అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు ఈ మేరకు శుక్రవారం సమాచారం పంపారు. రచయితగా మహిళల సమస్యలతోపాటు వివిధ సామాజిక అంశాలపై కన్నాంబ పలు రచనలు చేశారు. ఈ రచనలకు గాను ఆటా అవార్డును అందిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నాంబ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు సాహితి వైభవానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళలతోపాటు సింగరేణి కార్మికుల సమస్యలపై పలు రచనలు చేశానన్నారు. తన భర్త మోడేపల్లి రామాచారి ప్రోత్సాహంతో రచనలుచేస్తున్నట్లు వెల్లడించారు. దసరా సందర్భంగా అక్టోబర్ ఎనమిదిదో తేదీన భద్రాచలంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.


రచయిత్రి కన్నాంబ

## రేపు పద్మశాలి సంక్షేమ భవనం ప్రారంభం

● వేలాదిగా కదలిరండి
● సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మోత్కూరి ధర్మారావు

**కొత్తగూడెం టౌన్:** పద్మశాలీ సంక్షేమ సేవా సంఘం నూతన భవన ప్రారంభోత్సవం 13న జరుగుతోందని జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సేవా సంఘం పోరాడుతోందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోత్కూరి ధర్మారావు, కనుకుంట్ల కుమార్ తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. పద్మ శాలీల సంక్షేమం కోసం వెన్నంటి ఉంటూ వారి సమస్యల సాధన కోసం సంఘం పోరాడుతోందన్నారు. నూతన భవనం ప్రారంభోత్సవానికి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి హాజరవుతారన్నారు. భవన నిర్మాణంలో ఆది నుంచి విశేషకృషి చేసిన వేముల లక్ష్మీనారాయణ, బోగ మురళీ, ఆముదాల నర్సయ్య, దేవులపల్లి వెంకట నర్సయ్య, పిట్ట ఆశయ్య అభినందనీయులన్నారు. రెండెకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవన ప్రారంభో త్సవానికి పద్మశాలీయులు వేలాదిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పద్మశాలీ కులస్థులకే కాక కొత్తగూడెంలో నిరుపేదల కోసం ఈ భవనం ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుడికాల సమ్మయ్య, పులి రాజశేఖర్, జి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న మోత్కూరి ధర్మారావు


సంక్షేమసంఘం నూతన భవనం

## అందరి చూపు భద్రాద్రి వైపే..

●వరుస సెలవులతో పెరగనున్న భక్తుల రద్దీ
●సత్రాలు, కాటేజీలు ఫుల్

**భద్రాచలం:**వరుస సెలవులతో తెలుగురాష్ట్రాలకు చెందిన రామ భక్తుల చూపు భద్రాద్రి వైపు మళ్లింది. రెండో శనివారం, ఆదివారం, కృష్ణాష్టమి, ఆగస్టు 15 రావడంతో తెలుగురాష్ట్రాలకు చెందిన వారు వివిధ వాహనాల్లో, బస్సులు, ట్రైన్లో భద్రాద్రి చేరుకోనున్నారు. భద్రాద్రి దేవస్థానంకు చెందిన సత్రాలు, కాటేజీలు నిండిపోయాయని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. దేవస్థానానికి ఉన్న 26 కాటేజీలు, వంద గదుల సత్రం, సౌమిత్రిలో 30 గదులు, శ్రీరామసదనంలో 18 గదుల్లో ఖాళీలు లేని పరిస్థితి. వసతి దొరికితే తప్ప భద్రాద్రికి వచ్చేందుకు ఎవరూ సాహసించని పరిస్థితి నెలకొంది. పట్టణంలోని జీయర్‌మఠం, వివిధ హోటళ్లు సైతం చాలా వరకు ఇప్పటికే బుకింగ్‌లు అయిపోయాయి. శని, ఆది, సోమవారాల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశంఉంది. ఇదిలా ఉండగా భక్తులతో పాటు పర్యాటకులు భద్రాద్రికి రానుండటంతో పాపికొండలు పేరంటలపల్లి పర్యాటక లాంచీలకు గిరాకీ పెరిగింది.

## రేషన్ బియ్యం పట్టివేత

**ములకలపల్లి:** మండల పరిధిలోని మాదారంలో అక్రమంగా ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న ఏపీ 37 టీబీ 5515 నెంబర్‌గల ఆటోను పౌరసరఫరాల డీటీ భగవాన్‌రెడ్డి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ములకలపల్లి జీసీసీ స్టోర్‌కు తరలించి నిందితులపై కేసు నమోదుచేసినట్టు భగవాన్‌రెడ్డి తెలిపారు. దాడుల్లో డీటీ రాంనరేష్, ఆర్ఐ సీహెచ్. మధు వీఆర్వో పుల్లారావు తదితరులు ఉన్నారు.

# సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

**డీఎంహెచ్‌వో దయానందస్వామి ● గుమ్మడివల్లి పీహెచ్‌సీ సందర్శన**

**అశ్వారావుపేట రూరల్:** సీజనల్ వ్యాధుల నేపథ్యంలో సమయపాలన పాటిస్తూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి దయానందస్వామి సూచించారు. మండలంలోని గుమ్మడివల్లి ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ రకాల రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓపీని మరింతగా పెంచాలని కోరారు. అనంతరం నారాయణపురం ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. నులిపురుగుల మాత్రలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ వినోద్, వైద్యులు హరీశ్, సూపర్‌వైజర్ రమణారావు, హెచ్‌వీ దుర్గ, హెల్త్‌అసిస్టెంట్ బాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దయానందస్వామి

## పరిష్కార వేదికను వినియోగించుకోవాలి

**విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ క్రిష్ణయ్య**

**దమ్మపేట:** విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కార వేదికను వినియోగించుకోవాలని, వేదికకు వచ్చిన వారు సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వేదిక చైర్మన్ క్రిష్ణయ్య అన్నారు. మండలపల్లి సబ్ స్టేషన్‌లో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలోని ఎన్‌పీడీసీఎల్ వినియోగదారుల పరిష్కార వేదిక జరిగింది. ఈ సందర్భంగా క్రిష్ణయ్య మాట్లాడుతూ ఎల్లప్పుడు విద్యుత్ సరఫరా, అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలపై వరంగల్ ఉన్న కార్యాలయానికి వినియోగదారుడి చిరునామా, ఫోన్ నెంబరుతో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు చరణ్‌దాస్, ఈశ్వరయ్య, ఆనందరావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏడీ కోటేశ్వరరావు, ఏఈ సురేష్‌లు పాల్గొన్నారు



పరిష్కార వేదికలో అధికారులు

## భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి

**సాధన కమిటీ డిమాండ్**

**ములకలపల్లి:** సీతారామ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని భూనిర్వాసిత సాధన కమిటీ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మండే హన్మంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలపరిధిలోని పూసుగూడెం పంచాయతీ, ఒడ్డురామవరంలో జరిగిన భూనిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎకరాకు రూ. 8 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తానం రవీందర్, ఊకంటి రవికుమార్, సీపీఐ జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న హనుమంతరావు

**జేసీని కలిసిన రైతులు**

ఒడ్డురామవరం గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్-2 నిర్మించేందుకు అక్కడి భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందజేయాలని సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు నూనావత్ రమేష్ నాయక్, సర్పంచ్ భూక్యా పత్తిలాల్, సీపీఐ జిల్లా నాయకుడు నరాటి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం పాల్వంచలోని ఎస్‌డీసీ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌ను రైతులు కలిసి విన్నవించుకున్నారు.

## బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

**దమ్మపేట:** రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆపార్టీ అందజేసే బీమాను ట్రైకార్ చైర్మన్, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం అందజేశారు. గోపాలపురం గ్రామానికి చెందిన పొండ్ల సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సత్యనారాయణ టీఆర్ఎస్ సభ్యత్వం కల్గి ఉండటంతో ఎమ్మెల్యే తాటి ప్రత్యేక శ్రద్ధతో రూ. రెండు లక్షల బీమాను మంజూరు చేయించి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల సంక్షేమంపై కేసీఆర్ చొరవ తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, పైడి వెంకటేశ్వరరావు, ఆత్మచైర్మన్ కే.వి.సత్యనారాయణ, శ్రీరామ వెంకటరావు, దారా మల్లిఖార్జునరావు, ఏసు పాల్గొన్నారు.



చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

## 'భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగాలి'

**ములకలపల్లి:** విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్. వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోనే ప్రభుత్వ కళాశాలలన్నింటిలో ములకలపల్లి కళాశాల ఉత్తీర్ణత శాతంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత సంవత్సరం కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ను స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ విలేకరులు దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.



ప్రిన్స్‌పాల్‌ను సన్మానిస్తున్న జర్నలిస్టులు

## వర్షాలు కురవాలని..



ఊరేగింపుగా వెళ్తున్న మహిళలు

**అన్నపురెడ్డిపల్లి:** వర్షాలు కురిసి పంటలు పండాలని శుక్రవారం ఎర్రగుంట కోదండ రామాలయంలోని బొడ్రాయికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు. 3రోజులపాటు పూజలు నిర్వహించనున్నట్టు మహిళలు తెలిపారు.

## సస్యరక్షణతో అధిక దిగుబడులు: ఏవో

**అన్నపురెడ్డిపల్లి:** వరి సాగులో సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల ఏవో జీ. అనూష రైతులకు సూచించారు. శుక్రవారం పెంట్లం గ్రామంలో వరి సాగును పరిశీలించి సలహాలు ఇచ్చారు. రైతులు సేద్యం చేస్తున్న తీరును పరిశీలించి పలు రసాయన మందులు పిచికారీ చేయాలన్నారు. ఆమెవెంట ఏఈవో పర్సా శ్రీనివాస్ ఉన్నారు.

## అగ్ని ప్రమాదాలపై అవగాహన

**అశ్వారావుపేట టౌన్:** అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకొనే చర్యలపై శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది అవేర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఫైర్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న చిన్న తప్పిదాల వల్ల భారీ అగ్ని పమాదాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్ వీరన్నగౌడ్, సిబ్బంది వీరాస్వామి, శ్రీను, రాము, వీరబాబు పాల్గొన్నారు.

## విద్యార్థులకు దుస్తుల పంపిణీ

**అశ్వారావుపేట రూరల్:** మండలంలోని వాగొడ్డుగూడెం గిరిజన పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఎస్‌సీఆర్‌పీ కంగాల వీరభద్రం ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వీసం ప్రసాద్, వెంకటముత్తమ్మ, ఎస్ఎంసీ చైర్మన్ గంగరాజు పాల్గొన్నారు.

## విద్యార్థులకు క్రీడాపోటీలు

**అశ్వారావుపేట రూరల్:** స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని పలు పాఠశాలల్లో, వీకేడీవీఎస్ఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ శేషుబాబు, పాల్గొన్నారు.

# మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయాలి

**స్వచ్ఛ వారోత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు**

**చంద్రుగొండ:** బహిరంగ మల విసర్జన నిర్మూలనలో భాగంగా ప్రతి పంచాయతీలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయాలని ఎంపీపీ బాలు నాయక్ కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ వారోత్సవాల్లో భాగంగా దొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. రూ.150కోట్లు దొడ్ల నిర్మాణా లకు విడుదలయ్యాయని, పూర్తిచేసిన వాటికి వెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. ఎంపీడీవో మహాలక్ష్మీ మాట్లాడుతూ మండలానికి 6,735 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 4,400 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. గుర్రాయిగూడెం, ఊటుపల్లి పంచాయతీల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. ఈ సమావేశంలో ఈవోఆర్డీ లక్ష్మీ రమాకాంత్, ఏపీవో ఉదయశ్రీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

**అశ్వారావుపేట రూరల్:** బహిరంగ మలవిసర్జన నివారణకు ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఎంపీపీ బరగడ కృష్ణారావు సూచించారు. మండలంలోని అనంతారంలో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. కొందరు నిర్మాణాలు పూర్తిచేసుకున్నా బిల్లులు రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీనికి స్పందించిన అధికారులు త్వరలోనే బిల్లులు వస్తాయని, నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలలిత, సర్పంచ్ బరగడ కాంతమ్మ, ఏపీఎం వెంకటేశ్వరరావు, ఏపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి గోపి, సిబ్బంది పాల్గొన్నారు.



అనంతారంలో దొడ్లను పరిశీలిస్తున్న అధికారులు

**అక్టోబర్ 2నాటికి పూర్తిచేయాలి**

**ములకలపల్లి:** అక్టోబర్ 2తేదీ నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయించాలని ఎంపీడీవో నాగలక్ష్మీ గ్రామ నోడల్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పొగళ్లపల్లి ఉన్నత పాఠశాల వద్ద గ్రామస్థులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలో పలువురు ఇళ్లల్లో నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీవో విజయలక్ష్మీ, ఎంఈవో శ్రీరామ్మూర్తి, ఏపీఎం రవి కుమార్, గ్రామ కార్యదర్శి మురళీ తదితరులు పాల్గొన్నారు.

## 'స్థలాల క్రమబద్ధీకరణను పూర్తి చేయండి'

**అశ్వారావుపేట టౌన్:** జీవో నెంబర్ ఎస్ఎస్ 58, 59 ప్రకారం స్థలాల క్రమబద్ధీకరణను వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీనా తహశీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తహశీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సేకరణలో అలసత్వం వహించొద్దన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేశ్వర్లు గిర్దావర్-1 బి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

**అశ్వారావుపేట/అశ్వారావు పేట రూరల్:** పట్టణంలోని ఇండియన్ డిజిటల్ పాఠశాలలో శుక్రవారం ముం దస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. విద్యార్థులు గోపికా కృష్ణుడి వేషధారణల్లో అందరిని అలరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు.



పలు వేషధారణల్లో చిన్నారులు

## భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు

**అశ్వారావుపేట రూరల్/టౌన్:** మండలంలోని పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవార పూజలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. ఇళ్లలో ప్రత్యేక పూజలతో పాటు ఆలయాల్లోనూ కుంకుమ పూజలు చేశారు. పలువురు మహిళలు వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు.

# 1976 మే 25 ఏ వారం అవుతుంది?

## మెంటల్ ఎబిలిటి





Panditi Meenakshi Pavan
Senior Faculty


**Competitive Exams Special**

1. 200 కిమీ పొడవైన రహదారిపై రెండు కార్లు చెరోవైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. మొదటి కారు 40 కిమీ ప్రయాణించిన తరవాత కుడివైపునకు తిరిగి 20 కిమీ ప్రయాణించింది. మరల ఎడమవైపునకు తిరిగి 35 కిమీ ప్రయాణించింది. తదుపరి ఎడమవైపునకు తిరిగి మెయిన్ రోడ్డుకు చేరుకొంది. రెండో కారు చిన్న లోపంతో కేవలం 55 కిమీ మాత్రమే ప్రయాణించింది. అయితే ప్రస్తుతం ఆ రెండు కార్ల మధ్య దూరం ఎంత?
ఎ) 60 కిమీ బి) 80 కిమీ సి) 75 కిమీ డి) 70 కిమీ
2. 6842109357 సంఖ్యలో మొదటి అంకెను రెండో స్థానంలోకి, రెండో అంకెను మొదటి స్థానంలోకి, మూడో అంకెను నాలుగో స్థానంలోకి, నాలుగో అంకెను మూడో స్థానంలోకి ఇలా అన్ని అంకెలు మారగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుంచి అయిదో అంకెకు గల మూడో కుడి అంకె?
ఎ) 9 బి) 5 సి) 3 డి) 4
3. కింది సంఖ్యలను ముందుగా వ్యతిరేక దిశలో రాసి తరవాత ఆ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాస్తే మధ్య సంఖ్య మధ్య అంకె?
853, 942, 687, 439, 924, 168, 316
ఎ) 8 బి) 2 సి) 1 డి) 4
4. 80 మంది విద్యార్థులు ఉన్న ఒక వరసలో కిరణ్ ఎడమ నుంచి 32వ స్థానంలోను, తరుణ్ కుడి నుంచి 28వ స్థానంలోను ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరి మధ్య గల విద్యార్థుల సంఖ్య?
ఎ) 20 బి) 40 సి) 28 డి) 26
5. ఒక వరసలో అచ్యుత్ ఎడమ నుంచి పదో స్థానంలోను, కుడి నుంచి ఆరోస్థానంలోను ఉన్నాడు. ఆ వరసలో మొత్తం సభ్యుల సంఖ్య 34 ఉండాలంటే ఎంతమంది వ్యక్తులు అవసరం?
ఎ) 12 బి) 19 సి) 21 డి) 18
6. వివేక్‌కు అతని సోదరి పుట్టిన రోజు ఆగస్టు 20, 25 మధ్య అని గుర్తు. అతని తండ్రికి తమ కుమార్తె పుట్టిన రోజు సెప్టెంబరు 23, 28 మధ్య అని గుర్తు అయితే వివేక్ సోదరి పుట్టిన రోజు ఎప్పుడు?
ఎ) ఆగస్టు 24 బి) సెప్టెంబరు 24
సి) చెప్పలేం డి) ఏదీకాదు
7. పాట్నాకు ఒక రైలు ప్రతి 80 నిలకు ఉంది. విచారణాధికారి తనను కలసిన ప్రయాణి కుడితో రైలు వెళ్లిపోయి 15నిలు అయింది. తరవాతి రైలు గం.10.15నిలకు అని చెప్పాడు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికుడితో ఏ సమయంలో చెప్పాడు?
ఎ) గం. 9.10 ని. బి) గం. 10.20 ని.
సి) గం. 9.30 ని. డి) ఏదీకాదు
8. కింది సిరీస్‌లో ముందు సరిసంఖ్య, తరవాత బేసి సంఖ్య గల సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
8 4 3 9 8 6 5 9 2 3 6 8 4 2 7 9 2 8 3 9
ఎ) రెండు బి) మూడు సి) నాలుగు డి) ఏమీ లేవు
9. ప్రశ్నార్థకం గుర్తు గల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి

| | | |
|---|---|---|
| 8 | 5 | 961 |
| 7 | 8 | 522 |
| 9 | 3 | ? |

ఎ) 843 బి) 441 సి) 924 డి) 462
10. ప్రశ్నార్థకం గుర్తు గల స్థానంలో వచ్చే సంఖ్యను తెలపండి




ఎ) 65 బి) 92 సి) 48 డి) 64
11. ఒక అంకె 3 కన్నా పెద్దది 7 కన్నా చిన్నది. అదే అంకె 5 కన్నా పెద్దది, 9 కన్నా చిన్నది. అయితే ఆ అంకె?
ఎ) 8 బి) 4 సి) 6 డి) 9
12. 1976 మే 25 ఏ వారం అవుతుంది?
ఎ) గురువారం బి) మంగళవారం
సి) బుధవారం డి) సోమవారం
13. కింది సిరీస్‌లో ముందు సరిసంఖ్య, తరవాత బేసి సంఖ్య గల బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
8 4 3 9 2 5 6 8 5 2 7 3 4 6 8 7 9 2 1 4 8 9 3
ఎ) నాలుగు బి) మూడు సి) రెండు డి) ఏమీలేవు
14. ఇంటర్వ్యూ నిర్వహించడానికి మేనేజింగ్ డైరెక్టర్ గం. 11.00 కంటే 15 ని.లు ముందుగా వచ్చారు. ఈయన చైర్మన్ కంటే 25ని.లు ముందు వచ్చారు. చైర్మన్ ఇంటర్వ్యూ సమయం కంటే 20 నిలు ముందు వచ్చారు. అయితే ఇంటర్వ్యూని ఎప్పుడు నిర్వహించాలనుకొన్నారు?
ఎ) గం. 11.00 ని. బి) గం. 11.30 ని.
సి) గం. 11.15 ని. డి) ఏదీకాదు
15. కింది పదాలను నిఘంటువు ప్రకారం అమర్చిన తరవాత మధ్యలో వచ్చే పదాన్ని తెలపండి?
1. Mobile 2. Master 3. Manner
4. Market 5. Minister
ఎ) Master బి) Minister
సి) Market డి) Mobile
16. అపసవ్యదిశ వర్ణమాల ప్రకారం కుడి నుంచి 12 వ అక్షరానికి గల అయిదో ఎడమ అక్షరం?
ఎ) P బి) R సి) Q డి) J
17. వర్ణమాలలోని మొదటి సగం అక్షరాలను సవ్య దిశలో రాసి రెండో సగం అక్షరాలను అపసవ్య దిశలో రాశారు. దీని ప్రకారం ఎడమ నుంచి పదో అక్షరానికి గల అయిదో కుడి అక్షరం?
ఎ) Z బి) Y సి) X డి) W
18. సవ్యదిశ వర్ణమాలలో కుడి ఆరో అక్షరం నుంచి పది అక్షరాలను అపసవ్యదిశలో రాసి మిగిలిన అక్షరాలను యధాతథంగా రాశారు. దీని ప్రకారం ఎడమ నుంచి పదో అక్షరానికి గల నాలుగో కుడి అక్షరం?
ఎ) U బి) R సి) T డి) S
19. 1956 ఆగస్టు 2న ఏవారమవుతుంది?
ఎ) శుక్రవారం బి) శనివారం
సి) గురువారం డి) బుధవారం
20. ఈ రోజు ఆగస్టు 19 గురువారం. ఇది లీపు సంవత్సరమయితే మూడేళ్ల క్రితం ఇదే తేదీకి ఏ వారం వస్తుంది?
ఎ) ఆదివారం బి) శనివారం
సి) సోమవారం డి) బుధవారం
21. 2001 జనవరి 1 శుక్రవారం అయితే తదుపరి వచ్చే ఏ సంవత్సరంలో జనవరి 1 శుక్రవారమవుతుంది?
ఎ) 2001 బి) 2007 సి) 2008 డి) ఏదీకాదు
22. ఈ రోజు నవంబరు 14 గురువారం. ఇది లీపు సంవత్సరం. అయితే అయిదేళ్ల తరవాత ఇదే తేదీకి ఏ వారమొస్తుంది?
ఎ) బుధవారం బి) మంగళవారం
సి) గురువారం డి) ఏదీకాదు
23. గడియారంలో సమయం గం.1.30ని. అయితే నిముషాల ముల్లు, గంటల ముల్లు మధ్య కోణం?
ఎ) $180^\circ$ బి) $120^\circ$ సి) $135^\circ$ డి) $140^\circ$
24. విక్రం 50 మీ ఉత్తరానికి నడచిన తరవాత కుడివైపునకు తిరిగి 40 మీ నడిచాడు. మరల కుడివైపునకు తిరిగి 35 మీ నడచిన తరవాత కుడివైపునకు తిరిగి 25 మీ నడిచాడు. చివరగా ఎడమవైపునకు తిరిగి 15 మీ నడిచాడు. అయితే ప్రస్తుతం విక్రం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 15 మీ తూర్పు బి) 15 మీ పడమర
సి) 15 మీ ఉత్తరం డి) 15మీ దక్షిణం
25. గడియారంలో సమయం గం.12.00 అయింది. గంటల ముల్లు తూర్పును చూపిస్తోందనుకొంటే గం3.30నిల సమయంలో నిముషాల ముల్లు ఏ దిక్కును సూచిస్తోంది?
ఎ) తూర్పు బి) ఉత్తరం సి) దక్షిణం డి) పడమర

**26 - 30**

A, B లు భార్యాభర్తలు. X, Y లు సోదరులు. A కుమార్తె K. Y తల్లి B. M తండ్రి Y. Z కుమార్తె M. F భార్య K. T కుమారుడు A. K కుమారుడు N. పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి?

26. T కి B ఏమవుతారు?
ఎ) కోడలు బి) అత్తగారు
సి) మామగారు డి) ఏదీకాదు
27. M కి K ఏమవుతారు?
ఎ) మేనల్లుడు బి) మేనత్త
సి) మేనమామ డి) మేనకోడలు
28. Z కి A ఏమవుతారు?
ఎ) అత్తగారు బి) కోడలు
సి) అల్లుడు డి) మామగారు
29. X కి N ఏమవుతారు?
ఎ) మేనకోడలు బి) మేనమామ
సి) మేనల్లుడు డి) మేనత్త
30. B కి F ఏమవుతారు?
ఎ) అల్లుడు బి) కోడలు
సి) మేనల్లుడు డి) మేనకోడలు

**31 - 35**

1. ఒక కళాశాలలో A, B, C, D, E, F, G, H, I, J అనే పది పరీక్షలను వారం రోజుల్లో నిర్వహించదలిచారు. ఆదివారం సెలవు. ప్రతి రోజు ఒకటి/ రెండు పరీక్షలు జరుగుతాయి.
2. B పరీక్షతోపాటు మరో పరీక్ష ఉంటుంది. కాని గురువారం కాదు.
3. A తో పరీక్షలన్నీ మంగళవారం మొదలౌతాయి
4. చివరి రోజు, శుక్రవారంనాడు ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు J పరీక్ష నిర్వహిస్తారు.
5. H పరీక్ష, D తరవాత ఉంటుంది. D పరీక్ష, F తరవాత ఉంటుంది.
6. చివరి రోజున E పరీక్ష ఉంటుంది. J పరీక్ష తరవాతి రోజు G, సెలవు రోజుకి ముందు రోజు I పరీక్ష ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి

31. సెలవు రోజుకి ముందు నిర్వహించే పరీక్షలు?
ఎ) D, B బి) G, I సి) H, C డి) ఏదీకాదు
32. H పరీక్ష రోజున ఉన్న మరో పరీక్ష?
ఎ) B బి) F సి) C డి) ఏదీకాదు
33. బుధవారం రోజున ఉన్న పరీక్ష?
ఎ) C, H బి) B, D సి) G, I డి) ఏదీకాదు
34. C పరీక్ష తరవాతి రోజు ఉండే పరీక్ష?
ఎ) E బి) F సి) J డి) ఏదీకాదు
35. మొదటి రోజు జరిగే పరీక్షలు?
ఎ) A, F బి) C, H సి) G, I డి) D, B
36. వినయ్ పడమరకు 80 మీ నడచిన తరవాత ఎడమవైపునకు తిరిగి 30 మీ నడిచాడు. మరల ఎడమకు తిరిగి 20 మీ నడిచాడు. చివరగా ఉత్తరానికి 110 మీ నడిచాడు. అయితే ఇప్పుడు వినయ్ బయలు దేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 100 మీ నైరుతి బి) 100 మీ వాయవ్యం
సి) 100 మీ ఈశాన్యం డి) 100 మీ ఆగ్నేయం

**37 - 38**

కింది పదాలకు అర్థవంతమైన రీతిలో సరైన క్రమాన్ని meaningful sequence of order తెలపండి

37. 1. Walls 2. Windows 3. Foundation
4. Roof 5. Room 6. Floor
ఎ) 3, 2, 5, 4, 1, 6 బి) 3, 1, 2, 4, 6, 5
సి) 3, 1, 2, 6, 4, 5 డి) 3, 1, 2, 4, 5, 6
38. 1. Rain 2. Rainbow 3. Child
4. Sun 5. Happy
ఎ) 1, 4, 2, 3, 5 బి) 1, 2, 3, 4, 5
సి) 1, 2, 4, 5, 3 డి) 1, 3, 4, 2, 3

### సమాధానాలు

| | | | | | |
|---|---|---|---|---|---|
| 1) డి | 7) ఎ | 13) ఎ | 19) సి | 26) ఎ | 33) బి |
| 2) ఎ | 8) సి | 14) బి | 20) ఎ | 27) బి | 34) సి |
| 3) సి | 9) బి | 15) ఎ | 21) బి | 28) డి | 35) ఎ |
| 4) ఎ | 10) ఎ | 16) సి | 22) ఎ | 29) సి | 36) బి |
| 5) బి | 11) సి | 17) బి | 23) సి | 30) ఎ | 37) బి |
| 6) సి | 12) బి | 18) డి | 24) ఎ | 31) బి | 38) ఎ |
| | | | 25) డి | 32) సి | |

## ఉద్యోగాలు JOBS

### టిఎస్‌సిఎబి

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టిఎస్‌సిఎబి)- ఆర్‌బిఐ/ నాబార్డ్ సహకారంతో కింది అయిదు డిసిసిబి బ్యాంకుల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
**డిసిసిబి బ్యాంకులు:** హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
**వయసు:** 55 ఏళ్లు మించరాదు
**అర్హత:** పీజీ/ సీఏ/ డిగ్రీ + సిఏఐఐబి/ డిబిఎఫ్/ డిప్లొమా(కో ఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్)/ పీజీడిసిఆర్ఎస్ పూర్తిచేసి ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో కనీసం ఎనిమిదేళ్లు మిడిల్/ సీనియర్ మేనేజ్‌మెంట్ కేడర్‌లో పనిచేసి ఉండాలి.
**దరఖాస్తు ఫీజు:** రూ.500
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తుఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
**దరఖాస్తు డౌన్‌లోడింగ్‌కు ఆఖరు తేదీ:** ఆగస్టు 31
**దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ:** సెప్టెంబరు 7
**చిరునామా:** Managing Director, TSCAB, Head Office, Troop Bazar, Hyderabad- 500001
**వెబ్‌సైట్:** www.tscab.org

## స్కాలర్‌షిప్

### టైమ్-క్యాట్ మాక్ టెస్ట్

మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు శిక్షణ ఇచ్చే ప్రముఖ సంస్థ **'టైమ్'** క్యాట్ ఔత్సాహికుల కోసం దేశ వ్యాప్తంగా ఆగస్టు 13న ఆల్ ఇండియా ఫ్రీ మాక్ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఇన్విజిలేట్, నాన్ ఇన్విజిలేట్ పద్ధతుల్లో ఈ మాక్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో చక్కని ప్రతిభ చూపిన వారికి 2017/18 క్యాట్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, టెస్ట్ సిరీస్‌లపై ఫీజులో రాయితీ ఇస్తారు. అయితే ఈ అవకాశం ఇన్విజిలేట్ మోడ్‌ను ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్‌పిరీయెన్స్ కల్పించేలా ఈ మాక్ టెస్ట్‌ను రూపొందించినట్లు టైమ్ క్యాట్ కోర్స్ డైరెక్టర్ రామనాథ్ కనకదండి తెలిపారు.
**రిజిస్ట్రేషన్ లింక్:** http://www.time4education.com/local/articlecms/page.php?id=1030
**వెబ్‌సైట్:** www.time4education.com

# మెదడులోని ఏ భాగాన్ని ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది?

## మానవ శరీరం

1. మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది?
ఎ) అవటు గ్రంథి బి) క్లోమ గ్రంథి
సి) కాలేయం డి) పీయూష గ్రంథి
2. మానవ దేహంలోని అతి పెద్ద అవయవం ఏది?
ఎ) కాలేయం బి) చర్మం
సి) అవటు గ్రంథి డి) గుండె
3. మానవ శరీరంలోని అంతర్గత అవయవాల్లో పెద్దది?
ఎ) కాలేయం బి) చర్మం
సి) గుండె డి) పీయూష గ్రంథి
4. మానవ దేహంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం?
ఎ) మూత్రపిండాలు బి) ప్లీహం
సి) క్లోమం డి) కాలేయం
5. మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది?
ఎ) స్టెపిస్ బి) ఫిమర్ సి) టిబియ డి) టార్సస్
6. మానవ శరీరంలోని చిన్న ఎముక ఏది?
ఎ) స్టపిస్ బి) ఫిమర్ సి) టిబియ డి) టార్సస్
7. వయోజన మానవునిలో ఉండే మొత్తం ఎముకలెన్ని?
ఎ) 180 బి) 306 సి) 156 డి) 206
8. మానవునిలో ఉండే పక్కటెముకల సంఖ్య?
ఎ) 33 బి) 26 సి) 12 జతలు డి) 14
9. వయోజన మానవుని వెన్నుముకలో ఎన్ని ఎముకలుంటాయి?
ఎ) 33 బి) 26 సి) 22 డి) 14
10. మానవుని కపాలంలో ఎన్ని ఎముకలుంటాయి?
ఎ) 22 బి) 14 సి) 8 డి) 18
11. మానవుని పుర్రెలో ఎన్ని ఎముకలుంటాయి?
ఎ) 14 బి) 8 సి) 22 డి) 26
12. మానవుని ముఖ భాగంలో ఉండే ఎముకలు ఎన్ని?
ఎ) 14 బి) 22 సి) 8 డి) 30
13. మానవ శరీరంలోని థర్మోస్టాట్ అని దేన్ని పిలుస్తారు?
ఎ) థైమస్ బి) కాలేయం
సి) హైపోథాలమస్ డి) ప్లీహం
14. మానవ శరీరంలో రక్తనిధి అని దేన్ని పిలుస్తారు?
ఎ) కాలేయం బి) ప్లీహం సి) గుండె డి) ఎముక
15. ఎర్రరక్త కణాల శ్మశానవాటిక అని దేన్ని అంటారు?
ఎ) ఎముక బి) గుండె సి) కాలేయం డి) ప్లీహం
16. మెదడులోని ఏ భాగాన్ని ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది?
ఎ) మస్థిష్కం బి) అనుమస్థిష్కం
సి) ద్వారగోర్థం డి) హైపోథాలమస్
17. జ్ఞాపకశక్తిని నియంత్రించే మెదడులోని భాగం?
ఎ) మస్థిష్కం బి) అనుమస్థిష్కం
సి) ద్వారగోర్థం డి) హైపోథాలమస్
18. కోపాన్ని నియంత్రించే మెదడులోని భాగం?
ఎ) ద్వారగోర్థం బి) హైపోథాలమస్
సి) అనుమస్థిష్కం డి) మస్థిష్కం
19. మెదడులోని ఏ భాగాన్ని అనుమస్థిష్కం అని అంటారు?
ఎ) ముందు భాగం బి) మధ్య భాగం
సి) వెనుక భాగం డి) హైపోథాలమస్



ఆర్. సురేష్
సీనియర్ ఫ్యాకల్టీ


19. పోరాట, పలాయన హార్మోన్ అని దేన్ని పిలుస్తారు?
ఎ) థైరాక్సిన్ బి) ఎపినెఫ్రిన్
సి) పారాథైరాక్సిన్ డి) ఇన్సులిన్
21. మాస్టర్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు?
ఎ) పీయూష గ్రంథి బి) అవటు గ్రంథి
సి) క్లోమ గ్రంథి డి) అధివృక్క గ్రంథి

## పోటీ పరీక్షల ప్రత్యేకం - బయాలజీ

22. ఆడమ్స్ ఆపిల్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు?
ఎ) అవటు గ్రంథి(థైరాయిడ్) బి) పీయూష గ్రంథి
సి) అధివృక్క గ్రంథి డి) క్లోమం
23. కింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది?
ఎ) క్లోమం బి) కాలేయం సి) థైమస్ డి) పైవన్నీ
24. మూత్రపిండాలపై ఉండే గ్రంథి?
ఎ) థైమస్ బి) క్లోమం
సి) అధివృక్క గ్రంథి డి) అవటు గ్రంథి
25. ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవించే గ్రంథి?
ఎ) క్లోమం బి) కాలేయం
సి) ప్లీహం డి) పీయూష గ్రంథి
26. మరుగుజ్జుల్లో తక్కువగా ఉండే హార్మోన్ ఏది?
ఎ) ఇన్సులిన్ బి) థైరాక్సిన్
సి) పెరుగుదల హార్మోన్ డి) పైవన్నీ
27. 'క్రెటినిజం' వ్యాధి ఉన్న పిల్లల్లో ఏ హార్మోన్ తక్కువగా ఉంటుంది?
ఎ) థైరాక్సిన్ బి) ఇన్సులిన్
సి) వాసోప్రెసిన్ డి) ఎపినెఫ్రిన్
28. ప్రసవ సమయంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది?
ఎ) ఆక్సిటోసిన్ బి) ప్రొజెస్టిరాన్
సి) ప్రోలాక్టిన్ డి) ఈస్ట్రోజన్
29. రక్తంలో ఉండే పాస్ఫేట్ల స్థాయిని నియంత్రించే గ్రంథి?
ఎ) అవటు గ్రంథి బి) పార్శ్వ అవటు గ్రంథి
సి) పీయూష గ్రంథి డి) క్లోమ గ్రంథి
30. ఉరఃకుహరంలో ఉండే గ్రంథి?
ఎ) థైమస్ బి) పీయూష గ్రంథి
సి) అవటు గ్రంథి డి) ఏదీకాదు
31. పేస్ మేకర్ ఏ అవయవానికి సంబంధించింది?
ఎ) గుండె బి) మూత్రపిండం
సి) కాలేయం డి) మెదడు
32. లింఫోసైట్ కణాలను ఉత్పత్తి చేసే గ్రంథి?
ఎ) క్లోమం బి) కాలేయం
సి) థైమస్ డి) జఠర గ్రంథి
33. లాలాజల గ్రంథులు స్రవించే ఎంజైమ్ ఏది?
ఎ) ట్రిప్సిన్ బి) పెప్సిన్ సి) లైపేజ్ డి) టైలిన్
34. జఠర గ్రంథులు స్రవించే ఎంజైమ్ ఏది?
ఎ) ట్రిప్సిన్ బి) పెప్సిన్ సి) లైపేజ్ డి) అమైలేజ్
35. ఎంజైములు, హార్మోన్‌లను ఉత్పత్తి చేసే గ్రంథి?
ఎ) పీయూష గ్రంథి బి) కాలేయం
సి) క్లోమం డి) జఠర గ్రంథి
36. క్లోమ గ్రంథి స్రవించే ఎంజైమ్ ఏది?
ఎ) ట్రిప్సిన్ బి) లైపేజ్ సి) అమైలేజ్ డి) పైవన్నీ
37. డయాబెటిస్ ఇన్ సిపిడస్ వ్యాధి ఉన్నవారిలో ఏ హార్మోన్ తక్కువగా ఉంటుంది?
ఎ) ఇన్సులిన్ బి) థైరాక్సిన్
సి) వాసోప్రెసిన్ డి) గ్లూకగాన్
38. టిటనీ వ్యాధి ఉన్నవారిలో ఏ హార్మోన్ లోపిస్తుంది?
ఎ) పారాథైరాక్సిన్ బి) థైరాక్సిన్
సి) ప్రోలాక్టిన్ డి) ఇన్సులిన్
39. మెదడులోని ఏ భాగాన్ని చిన్న మెదడు అని అంటారు?
ఎ) మస్థిష్కం
బి) అనుమస్థిష్కం
సి) హైపోథాలమస్
డి) ద్వారగోర్థం



40. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపే రక్తకణాలు?
ఎ) రక్త ఫలకికలు బి) ఎర్రరక్త కణాలు
సి) తెల్లరక్త కణాలు డి) పైవన్నీ
41. వయోజన మానవుని శ్వాసక్రియ రేటు?
ఎ) 32 బి) 18 సి) 72 డి) 10
42. మెదడు : మెనింజెస్ :: ఊపిరితిత్తులు : ....................
ఎ) వాయుగోణులు బి) క్షయ
సి) ప్లూరా డి) వృక్కాలు
43. హిమోసైటోమీటర్‌ను దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) రక్త పీడనం కొలిచేందుకు
బి) రక్తకణాలను లెక్కించేందుకు
సి) రక్తాన్ని శుద్ధి చేయడం కోసం
డి) గుండె పనితీరు తెలుసుకోవడం కోసం
44. ఎర్రరక్త కణం సగటు జీవితకాలం ఎన్ని రోజులు?
ఎ) 180 బి) 90 సి) 120 డి) 13
45. మానవునిలో ఉండే జ్ఞానదంతాలు ఎన్ని?
ఎ) 4 బి) 2 సి) 8 డి) 6
46. కింది ఏ జంతువులో రథనికలు క్షీణించి ఉంటాయి?
ఎ) పులి బి) గేదె సి) కుక్క డి) ఏదీకాదు
47. మానవ శరీరంలోని అతిచిన్న కణం?
ఎ) అండం బి) నాడీకణం
సి) ఎర్రరక్తకణం డి) శుక్రకణం
48. ఏ అవయవం పనిచేయనప్పుడు డయాలసిస్ చేస్తారు?
ఎ) గుండె బి) ఊపిరితిత్తులు
సి) మూత్రపిండాలు డి) కాలేయం
49. పైత్య రసాన్ని స్రవించే గ్రంథి ఏది?
ఎ) కాలేయం బి) క్లోమం
సి) థైమస్ డి) ప్లీహం



50. కింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది?
ఎ) చర్మం బి) కన్ను సి) నాలుక డి) ఉండుకం
51. ఫారన్ హీట్ డిగ్రీల్లో మానవుని సాధారణ ఉష్ణోగ్రత ఎంత?
ఎ) 37 బి) 72 సి) 98.4 డి) 104
52. ఎలర్జీ ఉన్న వ్యక్తి రక్తంలో ఏ కణాలు పెరుగుతాయి?
ఎ) రక్తఫలకికలు బి) ఎర్రరక్త కణాలు
సి) ఇసినోఫిల్స్ డి) లింఫోసైట్లు
53. ఆరోగ్యవంతుడైన మానవుని నాడీ పీడనం ఎంత?
ఎ) 72 బి) 120 సి) 40 డి) 18
54. బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని నిల్వ చేసేందుకు రక్తంలో కలిపే పదార్థం?
ఎ) సోడియం క్లోరైడ్ బి) సోడియం సిట్రేట్
సి) అమ్మోనియం క్లోరైడ్ డి) పైవన్నీ
55. మానవ గర్భావధి కాలం?
ఎ) 360 రోజులు బి) 270 రోజులు
సి) 180 రోజులు డి) 240 రోజులు

### సమాధానాలు

| | | | | | |
|---|---|---|---|---|---|
| 1) సి | 9) బి | 17) ఎ | 27) ఎ | 37) సి | 47) డి |
| 2) బి | 10) సి | 18) ఎ | 28) ఎ | 38) ఎ | 48) సి |
| 3) ఎ | 11) సి | 19) సి | 29) బి | 39) బి | 49) ఎ |
| 4) డి | 12) ఎ | 20) బి | 30) ఎ | 40) సి | 50)డి |
| 5) బి | 13) సి | 21) ఎ | 31) ఎ | 41) బి | 51) సి |
| 6) ఎ | 14) బి | 22) ఎ | 32) సి | 42) సి | 52) సి |
| 7) డి | 15) డి | 23) ఎ | 33) డి | 43) బి | 53) సి |
| 8) సి | 16) డి | 24) సి | 34) బి | 44) సి | 54) బి |
| | | 25) ఎ | 35) సి | 45) ఎ | 55) బి |
| | | 26) సి | 36) డి | 46) బి | |

## JOBS ఉద్యోగాలు

### పిజెటిఎస్ఎయు

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(ఎస్సీ& ఎస్టీ బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
**ఖాళీలు:** 18
**విభాగాలవారీ ఖాళీలు:** అగ్రికల్చర్ 10, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ 5, హోం సైన్స్ 3
**ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ:** సెప్టెంబరు 12
**దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ:** సెప్టెంబరు 21
**వెబ్‌సైట్:** www.pjtsau.ac.in

### ఐటిబిపి

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటిబిపి)- **సబ్ ఇన్‌స్పెక్టర్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
**ఖాళీలు:** 21 (మహిళలకు 3, పురుషులకు 18)
**ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ:** సెప్టెంబరు 22
**వెబ్‌సైట్:** www.recruitment.iitbpolice.nic.in
www.itbpolice.nic.in

### విఎస్ఎస్‌సి

ఇస్రో ఆధ్వర్యంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్‌సి)- **టెక్నీషియన్ అప్రెంటిస్**ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
**మొత్తం ఖాళీలు:** 158
**విభాగాలవారీ ఖాళీలు:** ఆటొమొబైల్ 8, కెమికల్ 25, సివిల్ 8, కంప్యూటర్ సైన్స్ 15, ఎలక్ట్రికల్ 10, ఎలక్ట్రానిక్స్ 40, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ 6, మెకానికల్ 46
**ట్రైనింగ్ వ్యవధి:** ఏడాది
**అర్హత:** 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అయితే 2015 ఏప్రిల్ తరవాత డిప్లొమా పూర్తిచేసినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. శాండ్‌విచ్ డిప్లొమాస్/ ప్రైవేట్ డిప్లొమాస్/ షార్ట్ టర్మ్ కోర్సులు/ సర్టిఫికెట్ కోర్సులను పరిగణనలోకి తీసుకోరు.
**వయసు:** ఇంటర్వ్యూ నాటికి 30 ఏళ్లు మించరాదు
**స్టయిపెండ్:** నెలకు రూ.3542
**ఎంపిక:** ఇంటర్వ్యూ ద్వారా **ఇంటర్వ్యూ:** ఆగస్టు 19
**వేదిక:** Govt.polytechnic College, kalamassery, Ernakulam District, Kerala
ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in/ www.sdcentre.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
**వెబ్‌సైట్:** http://www.vssc.gov.in/VSSC V4/images/

### కొచ్చిన్ షిప్‌యార్డ్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్- **గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్**ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
**గ్రాడ్యుయేట్ అప్రెంటిస్** **ఖాళీలు:** 72
**విభాగాలవారీ ఖాళీలు:** ఎలక్ట్రికల్ 12, మెకానికల్ 27, ఎలక్ట్రానిక్స్ 6, సివిల్ 12, కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఐటి 8, సేఫ్టీ 3, మెరైన్ 2, నేవల్ ఆర్కిటెక్చర్ & షిప్ బిల్డింగ్ 2
**అర్హత:** సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్ పూర్తిచేసి ఉండాలి.
**ట్రైనింగ్ వ్యవధి:** ఏడాది
**స్టయిపెండ్:** నెలకు రూ.8,000
**టెక్నీషియన్ అప్రెంటిస్** **ఖాళీలు:** 100
**విభాగాలవారీ ఖాళీలు:** ఎలక్ట్రికల్ 22, మెకానికల్ 28, ఎలక్ట్రానిక్స్ 8, ఇన్‌స్ట్రుమెంటేషన్ 7, సివిల్ 9, కంప్యూటర్ 6, కమర్షియల్ ప్రాక్టీస్ 20
**అర్హత:** సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
**ట్రైనింగ్ వ్యవధి:** ఏడాది
**స్టయిపెండ్:** నెలకు రూ.7,000
**ఎంపిక:** అకడమిక్ మెరిట్ ఆధారంగా
**ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ:** ఆగస్టు 31
**వెబ్‌సైట్:** www.cochinshipyard.com/ career/ Notification



ఉపాధ్యాయినులతో మాట్లాడుతున్న శాంతాసిన్హా



పాత కొత్తగూడెం పాఠశాల అంతస్తును పరిశీలిస్తున్న శాంతాసిన్హాతో ఎమ్మెల్యే జలగం తదితరులు

# సర్కారు బడే ఉత్తమం

- అందులోనే నాణ్యమైన విద్య
- బాలకార్మిక వ్యవస్థ దేశప్రగతికి గొడ్డలిపెట్టు
- రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా
- కొత్తగూడెంలో పర్యటన

(ఆంధ్రజ్యోతి-కొత్తగూడెం)

సర్కారు పాఠశాలలే ఉత్తమమైనవని, అందులోనే నాణ్యమైన విద్య లభిస్తుందని రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా అభిప్రాయపడ్డారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆమె పర్యటించారు. పాత కొత్త గూడెంలోని ఆంగ్లమాధ్యమం పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావును అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బాగా చదువుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, ఇది దేశప్రగతికి గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. బడిబయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పాఠశాల ఏర్పాటు గురించి ఆమెకు వివరించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం సైన్స్, గ్రంథాలయం, ప్రాథమికఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జిల్లా విద్యాశాఖాధి కారి హయగ్రీవాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, కొత్తగూడెం మునిసిపల్ ఛైర్‌పర్సన్ పులి గీత పాల్గొన్నారు.

### శాంతసిన్హాకు ఘనంగా స్వాగతం..

పాత కొత్తగూడెంలోని ఆంగ్లమాధ్యమం పాఠశాలను సందర్శించేందుకు వచ్చిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హాకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందచేసి స్వాగతించారు. విద్యార్థులు మేళతాళాలతో ఆమెను తోడ్కని పాఠశాలకు తీసుకొచ్చారు. శాంతసిన్హా పాఠశాలకు సంబంధించిన విద్యాబోధన తరగతి గదులన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు.



మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న దృశ్యం



బోటు షికార్ చేస్తున్న శాంతాసిన్హా

### కిన్నెరసాని సందర్శన

**పాల్వంచ రూరల్:** ప్రకృతి రమణీయతతో కిన్నెరసాని ఓలలాడుతోందని అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి పొందాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహిత శాంతసిన్హా అన్నారు. శుక్రవారం కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఆమె స్పీడ్ బోటులో కిన్నెరసాని జలాశయంలో కలియతిరిగారు. అనంతరం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో పర్యాటక అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. జింకల పార్కుల, మ్యూజియం, నెమళ్ల పార్కులను చూశారు. పర్యాటకులకు వన్య ప్రాణుల విశేషాలను తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసి సంతోషించారు. పర్యాటక కేంద్రాన్ని మరింత అభివృద్ధి పర్చాలని తెలిపారు.

### తిరంగా స్ఫూర్తి...



తల్లాడలో భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన

స్వాతంత్ర్యస్ఫూర్తిని చాటుతూ ఖమ్మం జిల్లా తల్లాడలో 350 అడుగుల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవానికి సన్నాహకంగా దాసరి వీరభద్రరావు యూత్ క్లబ్, ఐడియా సేవాసంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటగిరి సీతమ్మ మెమోరియల్ కళాశాల, బాలభారతి విద్యార్థులు శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. రింగ్‌రోడ్డు సెంటర్‌మీదుగా ప్రధాన రహదారులలో ప్రదర్శన సాగింది.

### పర్యావరణ పరిరక్షణలో భాగంగా

# అడవులను విస్తరించాలి

- సీడ్ బాల్స్‌పై అవగాహన
- జిల్లా అటవీశాఖాధికారి రాంబాబు

**కొత్తగూడెం అర్బన్:** పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని జిల్లా అటవీశాఖాధికారి రాంబాబు అన్నారు. గురువారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో సీడ్ బాల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీశాఖ ద్వారా 10లక్షల సీడ్‌బాల్స్ తయారు చేశామని, తక్కువ వ్యయంతో ఎక్కువ లబ్ధి పొందడానికి ఈ సీడ్‌బాల్స్ ఉపయోగపడతాయన్నారు. సీడ్‌బాల్స్‌లో ఉన్న మట్టిలో విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైన పోషకాలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల విస్తీర్ణం 33శాతానికి మించి ఉండాలని సూచించారు. గతంలో మొక్కలు పెంచడానికి సమయం, వ్యయం ఎక్కువ అయ్యేదని, ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక విధానాల వల్ల తక్కువ వ్యయంతో సీడ్‌బాల్స్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజా ఝాన్సీ మాట్లాడుతూ విద్యార్థులు తాము నేర్చుకున్న సీడ్‌బాల్ తయారీ విధానాన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి విద్యార్థి ఒక్క మొక్కయినా నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.



విద్యార్థులతో డీఎఫ్‌వో రాంబాబు

### నేటినుంచి ద్వితీయ శ్రీమద్భాగవత సప్తాహం

#### భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహణ

**భద్రాచలం:** భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నుంచి 19వరకు చిత్రకూట మండపంలో ద్వితీయ శ్రీ మద్భాగవత సప్తాహం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతీరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6గంటల నుంచి 7.30వరకు ఆరాధన, సేవాకాలం, మంగళాశాసనం, 7.30నుంచి 9వరకు వేద విన్నపాలు, సప్తాహ పారాయణం, గోపూజ, 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీమద్భాగవత సంపూర్ణ హవనం, శ్రీమద్భాగవత పారాయణం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1గంట నుంచి 1.30 వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 5గంటల నుంచి 8 గంటల వరకు శ్రీమద్భాగవతం సప్తాహ ప్రవచనం చేయనున్నారు. అలాగే రాత్రి 8గంటలనుంచి 8.30 వరకు మంగళాశాసనం తీర్థప్రసాద వినియోగం చేయనున్నారు.

# సేవల్లో ప్రథమం



బాలింతలకు పాలు, గుడ్డు అందిస్తున్న కార్యకర్త సత్యావతి

- చిన్నారులకు వినూత్న బోధన
- గర్భిణులకు సమతుల ఆహారం
- ఆదర్శంగా అనంతారం అంగన్‌వాడీ కేంద్రం

**అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్:** చిన్నారులకు వినూత్న బోధన. తల్లులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించటం. కేంద్రాన్ని 'పచ్చ'గా ఉంచడం. ఇలా అన్ని అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది అశ్వారావుపేట మండలంలోని అనంతారం అంగన్‌వాడీ కేంద్రం. ఇక్కడి కార్యకర్తల పనితీరు చూసి సాక్షాత్తూ ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అబ్బురపడ్డారు. అందరూ ఇలా పని చేయాలని సూచించారు.

### 30 ఏళ్ల క్రితం ఏర్పాటు

మండలంలోని అనంతారంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించటం, రకరకాల కార్యక్రమాలను చేపడున్నారు. అనంతారంలో మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన కేంద్రంలో 17మంది బాలింతలు, గర్భిణులు, 18మంది చిన్నారులు ఉన్నారు. మినీ కేంద్రంలో ఆరుగురు బాలింతలు, గర్భిణులు, 14మంది చిన్నారులు ఉన్నారు. గతేడాది మినీ కేంద్రాలను కొన్నింటిని ప్రధాన కేంద్రాల్లో కలిపారు. ఇక్కడ కూడా మినీ కేంద్రాన్ని ప్రధాన కేంద్రంలో విలీనం చేశారు. కొంతకాలంగా రెండు కేంద్రాలు ఒకేచోట పనిచేస్తున్నాయి. ప్రధాన కేంద్రానికి కార్యకర్త మట్టా సత్యవతి. మినీ కేంద్రానికి అదే గ్రామానికి చెందిన ఆజ్మీర కల్పన కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్నారు. సత్యవతి 27ఏళ్లుగా, కల్పన 2012 నవంబర్ నుంచి అంగన్‌వాడీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

### మంత్రి ప్రశంసలు....

సాధారణంగా ఆశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ పర్యటనకు వెళ్లినా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును అడిగి తెలుసుకుంటారు. దాదాపు 90శాతం కేంద్రాలపై ఏదో ఒక అంశంపై గ్రామస్థులు ఫిర్యాదు చేయటమో, తాను ప్రశ్నిస్తున్న సమయంలో కార్యకర్తల పనితీరు ఆశాజనకంగా లేక మందలించటం జరుగుతుంది. కాని కొద్దిరోజుల క్రితం అనంతారం పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగన్‌వాడీ కేంద్ర పనితీరును పరిశీలించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. గ్రామస్థులు సైతం కేంద్ర నిర్వహణ బాగుందని చెప్పడంతో కార్యకర్తలు సత్యావతి, కల్పనను శభాష్ అని అభినందించారు.

### ఆరోగ్యలక్ష్మి అమల్లో భేష్..

ఐసీడీఎస్.. దీని ద్వారా అమలయ్యే కార్యక్రమాల చాలాచోట్ల ప్రజలకు కలిగే ప్రయోజనం అంతంతే. ప్రధానంగా పథకాల అమలుకు లెక్కలకు పొంతనే ఉండదనేది ఎక్కువమంది నుంచి వచ్చే అభిప్రాయం. ఎక్కువగా కాకిలెక్కలే ఉంటాయనే ఆరోపణలున్నాయి. ఇక్కడ మాత్రం కార్యకర్తలు సేవల్లో పోటీపడుతూ పేదలకు ఆరోగ్యలక్ష్మిని పూర్తిస్థాయిలో అందిస్తున్నారు. కేంద్రా ల్లో అమలవుతున్న ఈపథకం ద్వారా రోజూ కోడిగుడ్డు, పాలతో పాటు ఆహారాన్ని వండి కేంద్రంలోనే పెడతారు. కూరగాయలతో భోజనం పెడతారు. చిన్నారులకు ఆహారాన్ని అందించి మధ్యాహ్నం సమయంలో కురుకురేలు పెడతారు. ఎక్కువ కేంద్రా ల్లో ఈపథకం అమలు అంతంతమాత్రంగానే అమలవుతోంది. కానీ ఇక్కడ కార్యకర్తలు స్థానికంగానే పాలను కొనుగోలు చేసి, ఆహారాన్ని వండి నిత్యం తల్లులకు అందిస్తున్నారు.

### వినూత్న బోధన...

ఇక్కడ చిన్నారులకు వినూత్న రీతిలో బోధన ఉంటుంది. కేంద్రాలకు వచ్చే పిల్లలకు పద్యాలు, పాటలు, కథల రూపంలో బోధిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారులకు వివిధ అంశాలపై బోధన చేస్తారు. దీంతో పాటు కేంద్రాలకు వచ్చే గర్భిణుల ఆరోగ్యంపైనా దృష్టిపెడతారు. గర్భవతులు ఏనెలలో ఎటువంటి ఆ హారం తీసుకోవాలి, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బాలింతలు ఎటువంటి నియమాలు పాటించాలనేది ప్రధానంగా వివరిస్తారు. ఇవన్నీ విధుల్లో భాగమైనా అవగాహన కల్పించటంలో అందరికంటే ముందుంటారు కార్యకర్తలు కల్పన, సత్యవతి.



చిన్నారులకు వినూత్న రీతిలో బోధన చేస్తున్న కార్యకర్త ఆజ్మీర కల్పన

### ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం: సత్యవతి, కల్పన..

సేవ ఎలా చేస్తున్నామనేదే ప్రధానం. చేసే సేవల్లో తృప్తి కలిగితే దానికి మించింది మరొకటి ఉండదు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థులకు అందేలా చూస్తున్నాం. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉంది. అందరం సమష్టిగా పని చేస్తున్నాం.

# యువత ఇదేం నడత?

"యువతరం శిరమెత్తితే..
నవతరం గళమెత్తితే..
లోకమే మారిపోదా..
చీకటి తొలగిపోదా.."

యువతలోని శక్తి సామర్థ్యాలను వెలుగెత్తి చాటుతూ.. వారికి కార్యదీక్షను గుర్తు చేస్తూ.. సమాజం వారిపై పెట్టుకున్న ఆకాంక్షలను అక్షరీకరించారో ప్రజాకవి. నిజమే.. యువత తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. నేటికీ వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహభాగంగా సాగుతోంది. ఉపాధి, విముక్తి మార్గాల్లో యువతరం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న పరిణామాలు గమనించిన ఐక్యరాజ్య సమితి 2017 ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని 'యూత్ బిల్డింగ్ పీస్ 'గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

- ఇల్లెందు/ ఖమ్మం స్పోర్ట్స్

- భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే
- పెడధోరణులతో భవిష్యత్ అంధకారమే

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

### యువతతో నిండిన భారతావని..

39 సంవత్సరాల ప్రాయంలోనే దేశ అభ్యున్నతి, ఆధ్మాత్మికతకు తన యవ్వనాన్ని ధారపోసిన స్వామివివేకానంద మొదలు.. నేటి వరకు భారతావని యువసంపదతో తులతూగుతోంది. 1893లో చికాగో సర్వమత సభలో స్వామివివేకానంద చేసిన ప్రసంగాలు నాలుగున్నర ఏళ్ళ పాటు అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో చేసిన ఉపన్యాసాలు మన దేశం పట్ల పాశ్చాత్యులకున్న భావనలను మార్చేశాయి. మత సామరస్యానికి, గొప్ప సంస్కృతికి భారత్ నిలయమని చాటి చెప్పిన వివేకానందుడి లాంటి యువకులను అందించిన దేశంలో.. నేడు యువత తన శక్తి యుక్తులను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు సాగుతుండడం అత్యంత విచారకరం.




### యువ చైతన్యమే సమాజానికి రక్ష..

దురలవాట్లు, పెడధోరణలకు అలవాటుపడిన యువకులను చైతన్యపరచవలసిన బాధ్యత సమాజంలోని అన్నివర్గాలపైనా ఉంది. స్వచ్ఛంద సంస్థలు మొదులుకొని తల్లిదండ్రుల వరకు యువత నడవడికపై దృష్టిసారించాలి. డ్రగ్స్, మత్తుమందు, మద్యం, గంజాయిలాంటి మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ యువతను చైతన్యపరచాల్సి ఉంది. స్వాతంత్ర్య ఉద్యమాలకాలం నుంచి అనేక విముక్తి పోరాటాలకు, విప్లవోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచి, నిన్నటి తెలంగాణ రాష్ట్ర సాధన పోరులోనూ యువత అగ్రగామి పాత్ర పోషించింది. ఇదీ యువతరం శక్తి. అలాంటి యువతను నిరాశ నిస్పృహలకు గురికాకుండా, దురలవాట్లకు లోనుకాకుండా కాపాడుకోవడం ద్వారా భావి సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నది ఐక్యరాజ్యసమితి భావన.

### యుక్తిని వీడి మత్తులోకి..

తల్లిదండ్రులు రేయింబవళ్లు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో ఉన్నత చదువులు చదివిన యుతరంలో 20శాతం మాత్రమే తమ లక్ష్యాల సాధనలో పయనిస్తున్నారని 40శాతం యువకులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోలేక సమాజాన్ని నిందిస్తూ అచేతనంగా ఉంటున్నారని ఒక సర్వేలో తేలింది. మరో 40శాతం యువత మద్యం, గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు లోనై, అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారని ఆ సర్వేలో పేర్కొంది. ప్రత్యేకించి గత ఏడాది కాలంలో అసాంఘిక కార్యకలాపాల్లో యువకుల ప్రమేయం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పట్టుపని 16ఏళ్ల వయస్సు దాటని నూనూగు మీసాల యువకులు మద్యం మత్తులో కూరుకుపోతున్నారు. మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న యువకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు పట్టుపడుతున్నవారిలో అత్యధికులు యువకులే ఉంటున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.



# 20రోజులు.. లక్ష రూపాయలు..!

కృషి

- కూరగాయలతో లాభాల పంట పండిస్తున్న పందిళ్లపల్లి రైతు
- తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి



బీర కాయలు కోస్తున్న దృశ్యం

**చింతకాని:** వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి.. ఉన్న నీటితోనే సంప్రదాయ పంటలు సాగు చేస్తే నష్టాలే దిగుబడి అయ్యాయి.. ఈ నేపథ్యంలో సంప్రదాయ పంటలపై విసుగు చెందిన ఓ రైతు కూరగాయల వైపు మళ్లాడు. అంతే.. ఇక వెనుతిరిగి చూడలేదు. ఆదాయం ఎంతలా వచ్చి పడుతోందంటే.. కేవలం 20 రోజుల్లోనే లక్ష రూపాయలు చేతిలో వచ్చి పడుతున్నాయి...!

### ఎంతో మందికి ఆదర్శం..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన బండ్ల రామయ్య అనే రైతు తన నివాసం పక్కన ఉన్న ఎకరం 20 కుంటల పొలంలో కాకర, బీర రకాలు సాగు చేసి 20 రోజులోనే అన్ని ఖర్చులూ పోను లక్షరూపాయల నికర లాభం సాధించారు. ఎకరం పొలంలో కాకరకాయలు రెండు రకాలు సాగు చేశారు. మరో 20 కుంటలపొలంలో బీర సాగు చేశారు. కూలీలతో పని లేకుండా కుటుంబ సభ్యులు కూరగాయాలను కోసి ఖమ్మంలోని మార్కెట్, రైతు బజారులకు సరఫరా చేస్తున్నారు. ఎకరంలో దిగుబడి 100 క్వింటాలు, బీర 50క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, వీటితో లక్షల రూపాయలు ఆదాయం వస్తోందని రామయ్య చెబుతున్నారు.

### శాశ్వత పందిరి...

కూరగాయల సాగులో పందిరి విధానంతో అధిక లాభాలు సాధించవచ్చంటున్నారు రైతు రామయ్య. రెండేళ్ల క్రితం శాశ్వత పందిరి నిర్మించేందుకు రైతు ఎకరంన్నరకు రూ.5లక్షలు ఖర్చు పెట్టారు. దీనిలో ఉద్యానవన శాఖ నుంచి రూ. రెండు లక్షలు వరకు సబ్సిడీ వచ్చిందని రామయ్య తెలిపారు. సీజన్లకు తగ్గట్టుగా కూరగాయాలు సాగు చేసి, మంచి లభాలు ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు.

### డ్రిప్‌తో సాగు నీరు...

ఇంటిలో వాడుకోవడానికి వేసుకున్న బోరుతోనే కూరగాయాల పంటలకు డ్రిప్ విధానంతోనే సాగు నీరు అందిస్తున్నామని, ప్రత్యేకంగా బోరు అవసరం లేకుండ ఇంటిలో ఉన్న బోరుకు డ్రిప్‌ను ఏర్పాటు చేసి సాగు నీరు అందిస్తున్నామని రైతు తెలిపారు.



కాకర కాయలు కాసిన దృశ్యం




రామయ్య సాగు చేసిన కూరగాయల తోట

### కష్టానికి తగిన ఫలితం దక్కింది..

**బండ్ల రామయ్య, రైతు పందిళ్లపల్లి**



కూరగాయాల పంటలు సాగు చేయటం వల్ల శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతోంది. ప్రస్తుతంగా పంట చేతికి రావడం మొదలై 20 రోజులు అయింది. అన్ని ఖర్చులూ పోను లక్ష రూపాయలు ఆదాయం లభించింది. కరువు పరిస్థితుల్లోనూఉపాధి కల్పించి అధిక లాభాలు సాధిస్తున్నాను.



విరగ కాసిన దృశ్యం



# రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి

- వరు నారుమడిలో యాజమాన్యం ఇలా..

**ఖమ్మం వ్యవసాయం:** వరినారుమళ్లలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని, దీంతో వరి రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ జేడీఏ విజయ నిర్మల తెలిపారు. వరినారు మడిలో రైతులకు సూచనలు, సస్యరక్షణ చర్యలను వివరించారు.

### వరినారుమడిలో సస్యరక్షణ చర్యలు

ఆకుముడత పురుగునివారణకు నారుకొనలను తుంచి వేయాలి. దోమ, సుడితెగులు నివారణకు రెండు మి.మీ. లకు 20 సెంటీ మీటర్లబాటలు తీయాలి. నీటి యాజమాన్యం తప్పక పాటించాలి. పొలంగట్లపై ఉండే గడ్డి/కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రంచేయాలి. నత్రజని ఎరువును సిఫారసు మించి వేయరాదు. తప్పనిసరి పరిస్థితులలో క్రిమి సంహారక , శిలీంద్ర నాశనిని పిచికారి చేసే సమయంలో పిచికారి ముందు పొలంలో నీటిమట్టాన్ని బాగా తగ్గించాలి. పైరుబాగాతడిసెలా ముందు ద్రావణాన్ని పిచికారిచేయాలి. విచక్షణారహితంగా శిలీంద్రనాశక క్రిమి సంహారక మందులను కలిపి పిచికారి చేయాలి. పత్తి మొక్కలకు మొక్కలలో ఎండుతెగులు, వేరు కుళ్లతెగులును నివారణ మూడు గ్రాములు మాకోజెజ్ ఒక గ్రాము విరిడితోవిత్తనశుద్ధి ద్వారా అరికట్టవచ్చు. పదిలీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ నేరుగా వేరుకు ఒక అడుగు దూరంలో డ్రెచింగ్ పద్ధతిలో వాడాలి. ఇలా వారం వ్యవధిలో రెండుసార్లు చేయాలి. పంట మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు 2% పొటాషియం నెట్రేట్ /2శాతంయూరియా ఒక శాతం పూర్తిగా నీటిలోకరిగే వందవాతం ఎరువులైన 19-19-19 , 20-20-20 , 21-21-21 వంటివి పిచికారి చేయాలి. వర్షాధార పరిస్థితుల్లో రసం పీల్చుపురరుగు ఉధృతి అధికం అవడం సహజం. కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి. ఈపద్ధతిలో మోనో క్రోటోపాస్ 1:4నిష్పత్తిలో నీటిలో కలిపి బ్రష్ అధికంగా మొక్కల అడుగుభాగాన పూతపూయాలి. 1:4నిష్పత్తి ఒక వంతు మందుకు నాలుగు వంతుల నీరు కలపాలి.

## 'ట్రైకార్'ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

**భద్రాచలంటౌన్:** జిల్లాలోని గిరిజన అభ్యర్థులు ట్రైకార్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొనే గిరిజన అభ్యర్థులు వారి మండలంలోని మండలపరిషత్ అభివృద్ధి అధికారి లేదా మునిసిపల్ కమిషనరను సంప్రదించాలన్నారు. మీ సేవా సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా వెబ్‌సైట్‌లో 15వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.

# ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యం

ఇల్లు గడవడం కోసం ఎండనకా..వాననకా ఉపాధి పథకంలో పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆర్థికకష్టాలు ఎదుర్కొంటున్నారు. చేసిన పనికి డబ్బు కోసం బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా నిధులు లేకనే ఆలస్యం జరుగుతోందని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు.


ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్)

- రూ.1.14 కోట్ల బకాయిలు...
- కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కూలీల ప్రదక్షిణ
- నిధులు లేకే మంజూరు కావడం లేదంటున్న సిబ్బంది

**జూలూరుపాడు:** ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారం వారం అందించాల్సిన వేతనాలు.. నాలుగు నెలలవుతున్నా రకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. వేతనాల కోసం కాళ్లరిగేలా ఉపాధి కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కూలీలకు ఈజీఎస్ సిబ్బంది పే్‌స్లిప్‌లను అందజేసి మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా వేతనాలు అందకపోవడంతో కూలీలను కుంగదిస్తోంది. తమ వేతనాలు ఎప్పుడు అందుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. మండలంలోని 12 పంచాయతీల పరిధిలో సుమారు 1500లకు మందికి పైగా ఉపాధి కూలీలు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉపాధి పనులకు హాజరై భూమి చదును, పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణం, నాడెప్ కంపోస్టు తదితర పనులను చేపట్టారు. తాము చేసిన పనులకు ప్రభుత్వం వారం వారం వేతనాలు అందిస్తుందని అనుకున్నారు. కానీ నాలుగు నెలలు గడిచినా వేతనాలు అందకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. కూలీలకు రూ.1.14 కోట్ల వేతనాలను చెల్లించాల్సి ఉంది. వివిధ గ్రామాలకు చెందిన కూలీలు ఉపాధి కార్యాలయానికి వచ్చి వేతనాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈజీఎస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని సిబ్బంది చెవుతుండడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయించకుండా తమతో పనులను ఎందుకు చేయిస్తున్నారని అధికారులను నిలదీస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. వేతనాల కోసం ఇంకా ఎన్ని రోజులుగా కార్యాలయాల చుట్టు తిరగాలని కూలీలు అంటున్నారు. ఇప్పటికైన తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే తమ ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.

### నాలుగు నెలలైనా వేతనాలు లేవు



ఏప్రిల్‌లో ఉపాధి పనుల్లో మూడు వారాలు పాల్గొన్నాను. ఆ బిల్లులను నేటికీ అందలేదు. నిత్యం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వేతనాలు ఎప్పుడు అందుతాయో కూడా చెప్పడం లేదు.

**-తేజావత్ సోనా, ఉపాధి కూలీ, సాయిరాంతండా**

### తక్షణమే చెల్లించాలి



పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి. పనులు చేసి సొులు గడుస్తున్నా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడం ప్రభుత్వానికి, అధికారులకు తగదు. వారం వారం ఇస్తామని చెప్పి..మాట తప్పడం బాగాలేదు.

**- బాణోత్ రత్నా, ఉపాధి కూలీ**

## రిజర్వేషన్ బిల్లుల్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి

**కొత్తగూడెం టౌన్:** ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బొంకూరి పరమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిందని, వారిచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రభుత్వ ఫలాలు అసలైన కార్మికులకు, కులాల వర్గాలకు చెందడంలేదన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం పట్టణాధ్యక్షులు పాల లక్ష్మణ్, నాయకులు నర్సాపురం ఏలేష్, ఎన్. కృష్ణమూర్తి, బి. చిన్ని, ఎన్. కుమారస్వామి, శ్రీనివాస్, గుర్రం లక్ష్మీ, బండారి శ్రీను, నర్సాపురం నాగేందర్, సూర రవి, మిట్టపల్లి సాంబయ్య, సదల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

## అవకతవకలపై విచారణ జరిపించండి: డీవైఎఫ్ఐ

**కొత్తగూడెం అర్బన్:** జిల్లాలోని ఆరు గురుకుల పాఠశాలలోని 26పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి ఎండి. జలాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డేటా ఎంట్రీ -4, అటెండర్-4 పోస్టులకు నోటిఫికేషన్ కంటే ముందే కొంత మందిని తీసుకున్నారని వారినే కొనసాగిస్తామని పనులు చేయించి నోటిఫికేషన్ వేసి వేరే వారిని తీసుకోవడం అధికారుల ముందస్తు అవగాహన లోపమన్నారు. డేటాఎంట్రీలో మెరిట్ వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టి వేరే వ్యక్తులను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో లక్ష్మణరావు, రామకృష్ణ, శ్రావణ్ పాల్గొన్నారు.

### సినిమాలు

**కొత్తగూడెం**

- దుర్గా: ఫిదా
- పూర్ణ: జయ జానకీ నాయక
- పరమేశ్వరి: లై
- విశ్వరూప: వాసుకి
- మహేశ్వరి: నేనే రాజు.. నేనే మంత్రి

**పాల్వంచ**

- వెంకటేశ్వర జయ జానకీ నాయక
- వేణుగోపాల్ నేనే రాజు.. నేనే మంత్రి
- శాంతి లై

### ప్రధాన ఆసుపత్రి

సూపరింటెండెంట్
డాక్టర్ జనార్దన్ 8008553195
శనివారం డ్యూటీ డాక్టర్
మాలతీక్రిష్టిన

### గ్యాస్ సమాచారం

కొత్తగూడెం ఇండియన్ గ్యాస్ గోడౌన్ నుంచి 11న గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 18న సిలిండర్ అందజేస్తారు.
గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్
9848824365

### రైతు బజార్ ధరలు

| కిలోకి (రూ.ల్లో) | | | |
|---|---|---|---|
| టమోట | 50 | క్యాబేజీ | 30 |
| పచ్చిమిర్చి | 50 | ఉల్లిగడ్డలు (రైతుబజారు) | 15 |
| వంకాయ | 40 | గోరుచిక్కుళ్లు | 30 |
| బెండకాయ | 40 | చామగడ్డ | 50 |
| కాకరకాయ | 40 | ఆలుగడ్డ | 20 |
| బోడకాకర | 180 | క్యారెట్ | 80 |
| బీరకాయ | 30 | తెల్లవంకాయ | 30 |
| దొండకాయ | 15 | తోటకూర | 4 |
| చిక్కుళ్లు | 40 | కొత్తిమీర | 20 |
| దోసకాయ | 20 | చుక్కకూర | 3 |
| సొరకాయ | 12 | బచ్చలకూర | 3 |

### పోలీస్ సమాచారం

- డీఎస్పీ 9440795310
- వన్‌టౌన్ సీఐ 9440795314
- టు టౌన్ సీఐ 9440904304
- త్రీ టౌన్ సీఐ 9440904305
- ఓఎస్డీ 9440795302


భూమిపూజ చేస్తున్న మునిసిపల్ చైర్‌పర్సన్ గీత

## ప్రైమరీ స్కూల్‌కు ఎమ్మెల్యే భూమిపూజ

**ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం:** మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు పాత కొత్తగూడెంలో ప్రైమరీ పాఠశాల భవనం పనులకు ఎమ్మెల్యే జలగం వెంకటరావు శుక్రవారం భూమిపూజ చేశారు. సుమారు రూ. 99లక్షలతో నిర్మించనున్న 12 గదులభవనం పనులు త్వరితగతిన చేపట్టాలని విద్యాశాఖాధికారిని కోరారు. అన్ని వసతుల కల్పనతో జనవరి 2018 నెలకు ప్రారంభోత్సవానికి నోచుకునేలా అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి హయగ్రీవచారి, మండల విద్యాశాఖాధికారి వెంకటరామయ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ పులిగీత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

## కృష్ణాష్టమి సందడి

**పాల్వంచ:** కృష్ణాష్టమి పర్వదినానికి మూడు రోజులగడువు ఉండగానే పాల్వంచలోని పలు పాఠశాలల్లో శుక్రవారం సందడి నెలకొంది. 14న కృష్ణాష్టమికి పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించటంతో పాఠశాలల యాజమాన్యాలు రెండు రోజుల ముందుగానే వేడుకలు నిర్వహించి కృష్ణుడి జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. పట్టణంలోని కేటీపీఎస్ డీఏవీ పాఠశాల సహ కాంట్రాక్టర్స్ కాలనీలోని చైతన్య పాఠశాలలో ఈవేడుకలు జరిగాయి. ఈసందర్భంగా చిన్నారులు గోపికమ్మ, చిన్నికృష్ణుల వేషధారణల్లో అలరించారు.




నియామక పత్రాలందజేస్తున్న ఎమ్మెల్యే

## భూనిర్వాసితులకు ఉద్యోగాలు

**కేటీపీఎస్(పాల్వంచ):** పాల్వంచ కేటీపీఎస్ ఐదోదశలో పదేళ్ల క్రితం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకుఎమ్మెల్యే జలగం వెంకటరావు శుక్రవారం ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. 25మంది రైతులకు చెందిన భూములను ఐదోదశ యాష్‌పాండ్ నిర్మాణం కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు రాకపోవటం తో రైతులు కోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనల అనంతరం ఉద్యోగాలివ్వాలని కోర్టు ఆదేశించటంతో జెన్కో ఉద్యోగాలిచ్చిందని నిర్వాసితులు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం భూనిర్వాసితులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేటీపీఎస్ ఐదు,ఆరుదశల చీఫ్ ఇంజినీర్ టీఎస్ఎన్ మూర్తితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
5
కొత్తగూడెం
శనివారం 12 ఆగస్టు 2017
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు

## ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి:ఎంపీడీవో

**జూలూరుపాడు:** గ్రామంలోని ప్రజలంతా తప్పని సరిగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఎంపీడీవో బి.భారతి తెలిపారు. స్వేచ్ఛా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మాచినేనిపేటతండాలో ఈజీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకొని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మరుగుదొడ్లు లేకపోతే.. ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాకావత్ గిరిబాబు, ఈజీఎస్ ఏపీవో ఎస్‌కె.జమీర్‌పాషా, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

# రూరల్‌స్టేషన్ తరలిస్తే..


పాల్వంచ రూరల్ పోలీస్‌స్టేషన్

- కొన్ని పంచాయతీలకు సౌలభ్యం
- మరి కొన్నింటికి పోలీసు సేవలు దూరం
- పట్టణంలో చర్చనీయాశం
- ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి

**పాల్వంచ రూరల్:** కిన్నెరసాని అభయారణ్య పర్యాటక కేంద్రానికి పాల్వంచ రూరల్ పోలీసుస్టేషన్‌ను తరలించేందుకు హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పట్టణ స్టేషన్ పరిధిలో మునిసిపాలిటీ వార్డులు, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాల్వంచ మండలంలోని 11 గ్రామపంచాయతీలున్నాయి. కిన్నెరసానిలో రూరల్‌స్టేషన్ ఏర్పాటు కోసం రెవెన్యూశాఖ దాదాపు 10 ఎకరాల స్థలాన్ని చూపించింది. అయితే ఇంకా సర్వే జరగలేదు. పోలీసుశాఖకు అప్పగించలేదు. అక్కడ భవన నిర్మాణాలు జరగలేదు. అయినా స్టేషన్‌ను తరలించేందుకు పోలీస్‌శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు పాల్వంచ మండల కేంద్రంలో రూరల్‌స్టేషన్ ఉండటం వల్ల 11 గ్రామపంచాయతీల ప్రజలకు మధ్యంతరంగా ఉంది. పాల్వంచ కేంద్రంగా ఒక వైపు శివారు గ్రామపంచాయతీ దంతెలబోర 25 కిలోమీటర్లుండగా మరోవైపు శివారు గ్రామపంచాయతీ చంద్రాలగూడెం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇప్పుడు స్టేషన్‌ను కిన్నెరసానికి తరలిస్తే.. దంతెలబోర, జగన్నాథపురం, నాగారం, సోములగూడెం, తోగ్గూడెం, సూరారం పంచాయతీలు పోలీస్ పాలనకు దూరమవుతాయి. దంతెలబోర గ్రామపంచాయతీ శివారు గ్రామమైన గంగదేవిగుప్ప ప్రజలు కిన్నెరసాని వెళ్లాలంటే 40కిలో మీటర్లు ప్రయాణించాల్సిందే. దీంతో ఈ పంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిన్నెరలో స్టేషన్ ఏర్పాటు పర్యాటకులతో పాటు నాలుగు గ్రామపంచాయతీల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

**టు టౌన్, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లకు మోక్షమెన్నడు?**

పాల్వంచ మునిసిపాలిటీ జనాభా సుమారు లక్షకు చేరుతోంది. మండలంలోని 11 పంచాయతీల జనాభా 34 వేలకు చేరుతోంది. జనాభా ప్రాతిపదికన పాల్వంచలో టుటౌన్, ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనలు అలాగే ఉంటున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న పట్టణంలో పెరుగుతున్న జనాభాతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నెలకు 10కి మించి నమోదవుతున్నాయి. రూరల్ స్టేషన్ తరలింపు ప్రక్రియతో పాటు రూరల్ స్టేషన్‌ను టుటౌన్‌గా మార్చాలని, రూరల్ స్టేషన్ పరిధిలో దూరంగా ఉన్న ఆరు పంచాయతీలను టుటౌన్ లో కలపాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రమాదాలను అరికటేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. స్టేషన్ల సంఖ్య పెంచకుండా.. రూరల్ స్టేషన్ తరలింపు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

## రెండు సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు :ఏఈ

**జూలూరుపాడు:** మండలంలోని అనంతారం, పాపకొల్లు గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల మంజూరుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ట్రాన్స్‌కో మండల ఏఈ ప్రతాప్‌కుమార్ తెలిపారు. జూలూరుపాడులోని తన కార్యాలయంలోని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించేందుకే ఈ ప్రయత్నమన్నారు. అదేవిధంగా దీన్‌దయాల్ పథకం క్రింద నిరుపేదలకు రూ.125లకే విద్యుత్ మీటర్‌ను మంజూరు చేస్తామన్నారు. ఈ పథకానికి 250 దరఖాస్తులొచ్చాయన్నారు.

## బ్యాంకుమిత్రలకు వేతనాలను చెల్లించాలి: ఎన్డీ

**జూలూరుపాడు:** ఏపీజీవీబీ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు మిత్రలకు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వారికి వేతనాలను చెల్లించాలని ఎన్డీ మండల కార్యదర్శి వై. గోపాలరావు అన్నారు. శుక్రవారం జూలూరుపాడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల నెల వారికి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

## అదుపు తప్పి ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

**జూలూరుపాడు:** జూలూరుపాడులోని సాధన జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం అదుపు తప్పి ఆటో బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బేతాళపాడు గ్రామానికి చెందిన బాణోత్ శివ తన ఆటోలో ముగ్గురిని ఎక్కించుకుని కొత్తగూడెం నుంచి జూలూరుపాడుకు వస్తున్నాడు. కళాశాల సమీపంలో ఆటో టైరు పంచర్‌కావడంతో అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవర్ శివతోపాటు ఆటోలో ఉన్న ముగ్గురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.


పెద్దమ్మతల్లికి అభిషేక దృశ్యం

## పెద్దమ్మతల్లికి పంచామృతాలతో అభిషేకం

**పాల్వంచ రూరల్:** పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. మేళ తాళాలతో అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు హారతి సమర్పించిన అనంతరం గర్భగుడిలోని మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యల హజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

## సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- డాక్టర్ నామ బుచ్చయ్య


శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ నామ బుచ్చయ్య

**పాల్వంచ టౌన్:** వర్షాకాలం, మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నామ బుచ్చయ్య సూచించారు. శుక్రవారం పట్టణ పరిధిలోని గాజులగూడెంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్న 67మందికి పరీక్షలు నిర్వహించారు. వారందరికీ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దోమల కారణంగా సగం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి నివారణకోసం నివాస పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండ చేసుకోవాలన్నారు. దోమ తెరలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇళ్లలోనూ దోమల మందును పిచికారీ చేయించుకోవడం మంచిదన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు మిజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నులి పురుగుల నివారణకు విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీవో శ్రీనివాస్, ఎఎన్ఎంలు రోజా, పద్మ, ఎల్‌టి. సృతి పాల్గొన్నారు.

## విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

**జూలూరుపాడు:** జూలూరుపాడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పాయం వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యుడు సాయిల నాగేశ్వరరావు శుక్రవారం ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. మొత్తం 86 మందికి దుస్తులందజేశారు. ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పల్లా విజయ్ కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ అచ్చుత్‌రావు, ఉపాధ్యాయ సిబ్బంది డి.భాస్కర్, రాంబాబు, గీతా, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.


దుస్తులు అందజేస్తున్న సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు

## చేపల చెరువుల వేలం

**సుజాతనగర్:** సుజాతనగర్ పంచాయతీ పరిధిలోని చేపల చెరువులు సుజాతనగర్ సర్పంచ్, కార్యదర్శుల సమక్షంలో శుక్రవారం వేలం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని లోని కాపు భద్రయ్య చెరువును భూక్య రవి రూ. 17, 610, పోలయ్యకుంట చెరువును రూ. 35 100కు, గొలుసుల నర్సింహారావు దక్కించుకున్నారు. తద్వారా పంచాయతీకి రూ. 52, 710 ఆదాయం లభించింది. పాటదారులు వచ్చే ఏడాది జూన్ వరకు చేపలు పెంచుకునే అవకాశం ఉంది. పాటదారులకు హక్కు పత్రాలను అందించారు. వేలం నిర్వహణలో సుజాత నగర్ సర్పంచ్ వేములపల్లి సత్యనారాయణ, కార్యదర్శి హరికృష్ణ, కుమారి హన్మంతరావు, నర్సింహారావు, ఎలగొండయ్య భూక్యా రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


హక్కుపత్రం అందచేస్తున్న సర్పంచ్ సత్యనారాయణ, కార్యదర్శి హరికృష్ణ

## 16న ఇల్లెందులో శాంతి ర్యాలీ

**ఇల్లెందుటౌన్:** మత సామరస్యాన్ని కాపాడాలని ఈ నెల 16న ఇల్లెందులో ముస్లింల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మత పెద్దలు ఇనాయితుల్లా, కౌన్సిలర్ జాని తెలిపారు. శుక్రవారం స్థానిక జామామసీదులో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. అసాద్, అఖిల్, పాష పాల్గొన్నారు.

### ఇల్లెందు సినిమాలు

కళాంజలి - ఫిదా
లలిత్ కళామందిర్ - జయ జానకి నాయక
శ్రీ సీతారామ - నేనే రాజు నేనే మంత్రి

# రహదారుల నిర్మాణానికి కృషి

- సుదిమళ్ల సర్పంచ్ చీమల నాగరత్నమ్మ
- రూ. 30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

**ఇల్లెందురూరల్:** పంచాయతీలోని వివిధ గ్రామాల్లో అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సుదిమళ్ల సర్పంచ్ చీమల నాగరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శి షర్మిలబేగం తెలిపారు. శుక్రవారం సుదిమళ్ల గ్రామపంచాయతీలోని ఇందిరానగర్, సంజయ్‌నగర్, సుభాశ్‌నగర్‌లో రూ. 30లక్షల టీఎఫ్‌సీ నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రతివార్డుకు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ. జానీ, ఎంపీటీసీలు మండల రాంమహేష్, చీమల గోపాల్, వార్డు సభ్యులు ఈర్ల శ్రీను, కుంజసుగుణయ్య, ఎల్లయ్య, పేరాల విశాలాక్షి, గుమస్తా సతీష్ పాల్గొన్నారు.

# మునిసిపాలిటీలో చార్జీల మోత..!

- నల్లా కనెక్షన్, కమర్షియల్ చార్జీలు పెంచుతూ పాలకవర్గం తీర్మానం
- బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా ఆమోదం
- పెంచిన పన్నులను తగ్గించాలి: కాంగ్రెస్


మాట్లాడుతున్న చైర్‌పర్సన్ రమ

**ఇల్లెందుటౌన్:** ఇల్లెందు మునిసిపాలిటీలో నీటి కొళాయిల క్రమబద్ధీకరణతోపాటు జనరల్ చార్జీలు, కమర్షియల్ చార్జీలను పెంచుతూ మునిసిపల్ సమావేశం తీర్మానించింది. శుక్రవారం మునిసిపల్ చైర్‌పర్సన్ మడతరమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వినాయక చవితి నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేయుటకు గాను పిలిచిన టెండర్లలో తక్కువ రేటుకు టెండర్ దాఖలుచేసిన వారిని పనులు నిర్వహించేందుకు ఆమోదించారు. ప్లాన్, నాన్ ప్లాన్ 2015-16 సంవత్సరపు గ్రాంట్ నిధుల నుంచి వివిధ అభివృద్ధి పనులను చేపట్టుటకు గాను టెండర్లను ఆమోదించారు. ఒకటి నుంచి 24వార్డుల్లో రాబోయే వినాయక చవితి, దసరా పండగుల దృష్ట్యా అవసరమయ్యే వీధిలైట్ల సామాగ్రి కొనుగోలు చేసేందుకు, నీటి సరఫరా విభాగం నందు అత్యవసర రిపేర్లకు మెటీరియల్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. బతుకమ్మ నిమజ్జనం, దసరా ఉత్సవాలు నిర్వహించే ఫారెస్ట్ గ్రౌండ్‌వద్ద లైటింగ్ ఏర్పాట్ల కోసం తీర్మానించారు. ఇల్లెందు పట్టణంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా ఆమోదించారు. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ మడతరమాతోపాటు కమిషనర్ రవిబాబు, వైస్‌చైర్మన్ బాసశ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యులు మడతవెంకట్‌గౌడ్, అబ్దుల్‌మన్నాన్ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

### పెంచిన పన్నులను తగ్గించాలి

ఇల్లెందు మునిసిపల్ అధికారులు పెంచిన నీటి పన్నులను తగ్గించాలని 15వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుదర్శన్ కోరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మునిసిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు ఏకపక్షంగా నీటి పన్నులు, పంపుల క్రమబద్ధీకరణ ఫీజులు పెంచడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1కే పంపు కనెక్షన్ జీవో ఇచ్చినప్పటికీ ఇల్లెందు మునిసిపల్ అధికారులు అమలు చేయడంలేదన్నారు. గత నెలలో మునిసిపాలిటీలో ఇంటి పన్నులు అకారణంగా పెంచారని, ఇది దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన నీటి పన్నులపై మునిసిపల్ సీడీఎంఏకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

# 'పిల్లల అభివృద్ధిపై దృష్టిసారించాలి'


వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న చైర్‌పర్సన్, అధికారులు

**ఇల్లెందురూరల్:** పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిపై అంగన్‌వాడి కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయంలో అంగన్‌వాడి కార్యకర్తలకు పూర్వ ప్రాథమిక విద్య, పిల్లల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో దయామణి మాట్లాడుతూ ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల వయస్సుగల చిన్నారుల శారీరక, సామాజిక, వ్యక్తిగత భావోద్వేగ, మేధో వికాసం, భాష, నేర్చుకునే రీతులు, విద్యార్థుల జ్ఞానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కోసం సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్నారుల స్థితిగతులను తెలుసుకొని నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు కమలాదేవి, సరోజన, పద్మ పాల్గొన్నారు.

# 'దొడ్డి లేకుంటే పథకాలకు అనర్హులు'


మాట్లాడుతున్న ఎంపీడీవో కనకదుర్గ

**ఇల్లెందురూరల్:** మరుగుదొడ్డి లేని కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తామని ఎంపీడీవో కనకదుర్గ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మాణిక్యారం పంచాయతీలోని మాణిక్యారం, దేశ్యతండా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన నుంచి స్వేచ్ఛ అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని మహిళలు బహిరంగ మల విసర్జనను బహిష్కరించి దొడ్డి నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ మోకాళ్ల కృష్ణ, ఐకేపీ ఏపీఎం కామిశెట్టి దుర్గారావు, ఎక్సైజ్ ఎస్ఐ రాజేందర్, సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి రజియా, మహేష్, నరేష్, ఐసీడీఎస్, కొమరారం పీహెచ్‌సీ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

### తెలంగాణ మహిళ సంఘం
## నూతన కమిటీ ఎన్నిక

**ఇల్లెందుటౌన్:** సీపీఐ అనుబంధ తెలంగాణ మహిళా సంఘం ఇల్లెందు పట్టణ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా బోళ్ల సూవర్ణ, అధ్యక్షురాలిగా పీ. సుశీల, ఉపాధ్యక్షురాలిగా చెరుకు జయ, ప్రధాన కార్యదర్శిగా కనకతార, సహాయ కార్యదర్శిగా గిన్నారపు రేణుక, కోశాధికారిగా బందం లక్ష్మీలను ఎన్నుకున్నారు. వీరితోపాటుమరో 10 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మహిళల రక్షణకు చట్టాలు అమలుచేయాలన్నారు.

# 'కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలి'



ఆందోళన చేస్తున్న నాయకులు

**టేకులపల్లి:** ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాలని, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులపై వత్తిడిని అరికట్టాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదలచేయాలని కోరుతూ తహసీల్దార్ అంజంరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి విజయ్ కుమార్, వేణు, శిశాంత్, నాగరాజు, మానస తదితరులు పాల్గొన్నారు.

### కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

**ఇల్లెందురూరల్:** తెలంగాణ సర్వశిక్షఅభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఏ. ఆనంద్, ఉపాధ్యక్షులుగా ఎస్. శ్రీసుమ, ప్రధాన కార్యదర్శిగా డీ. రాందాస్, సహాయ కార్యదర్శిగా జీ. శేఖర్‌రావు, కోశాధికారిగా టీ. ప్రవీణ్‌కుమార్‌లను ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరించేవరకు పోరాడుతామని కమిటీ నాయకులు తెలిపారు.

# అనాథకు చేయూతనిచ్చిన నేతలు


వైద్యశాలకు తరలిస్తున్న దృశ్యం

**ఇల్లెందుటౌన్:** కరీంనగర్ జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి గత పదిరోజులుగా ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో అనాధగా వుంటున్నాడు. తిండి, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ విషయాన్ని గమనించిన టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ముద్రగడ వంశీ, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రాందేవ్‌లు స్పందించి రామారావును చేరదీశారు. ఇరువురు కలిసి రామారావును ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. అంతే కాకుండా తన స్వగ్రామానికి వెళ్ళేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని చేస్తామని ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ముద్రగడ వంశీ తెలిపారు. తన సొంతవారు ఎవరూ రాకపోవడంతో ఇల్లెందు వైద్యశాలలో తగిన చికిత్సల అనంతరమే స్వగ్రామానికి పంపనున్నట్లు వెల్లడించారు.

### విద్యార్థులకు దుస్తుల అందజేత

**టేకులపల్లి:** మండలంలోని రావులపాడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం కాంప్లెక్స్ హెచ్‌ఎం అరుణ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వం అందజేస్తున్న దుస్తులను, మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఆర్పీ కిషోర్‌సింగ్, పాఠశాల హెచ్‌ఎం పూర్ణచంద్, తదితరులు పాల్గొన్నారు.

# 'నైతిక విలువలు పెంపొందించుకోవాలి'


బహుమతులు అందజేస్తున్న దృశ్యం

**ఇల్లెందురూరల్:** విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు పెంపొందించుకోవాలని విశ్వశాంతి విద్యాలయం కరెస్పాండెంట్ తుమ్మలపల్లి ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముకుందాపురం విశ్వశాంతి విద్యాలయంలో మిషన్ ఎథికల్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో నైతిక విలువల అంశంపై విద్యార్థులకు ఉపాన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమాదేవి, ఉపాధ్యాయులు యాకూబ్, ఆనంద్, రామారావు, వాసు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

### న్యూడెమోక్రసీ నేత మూతి పాపయ్య కన్నుమూత

**ఇల్లెందురూరల్:** న్యూడెమోక్రసీ ప్రాంతీయ కమిటీ నేత మూతిపాపయ్య(55) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామమైన పోలారంలో మృతిచెందారు. పాపయ్య పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక నాయకుడిగా ఎదిగి అనేక ఉద్యమాలు నిర్వహించాడని పార్టీ నాయకులు తెలిపారు. ఆయన మృతిపట్ల ఎన్డీ జిల్లా నాయకులు ముక్తి సత్యం, డివిజన్ నాయకులు అజ్మీర బిచ్చ, సర్పంచ్ వాంకుడోత్ సరోజిని, వాంకుడోత్ అజయ్, కల్తి సీతారామాలు, ఎంపీటీసీ సభ్యుడు పాయం పొట్టయ్య, శ్రీరాంకోటయ్య, మోడెం వెంకన్న, వీరన్న, జేకే తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.